Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 16

(Apr. 19, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 16

(Apr. 19, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 16

: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సం)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

బుధవారం 19-4-44

నీటివసరులను వెంటనే మరమ్మతు చేయాలి

— ముక్కామల నాగభూషణం

భారతదేశం మొత్తంమీద 7 కోట్ల 40 లక్షల యకరాలలో వరిసాగు చేస్తోంటే 3 కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యంమాత్రం పండుతోంది. సోవియట్ రష్యా మున్నగు చోట్ల య 1కి 1 టన్నులకుపైగా పండు తోంటే మనదేశంలో సగటున ½ టన్ను మాత్రమే పండుతోంది. కారణమేమిటి? అక్కడవారు యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ మనం బక్కచిక్కిన ఎడ్లనూ, దున్నలనూ, కట్టుకొని చొ. చొ. అ. హై అంటున్నాము. విత్తనాలు, ఎరువులూ వేయడంలోనూ, పైర్లకు తెగుళ్ళు ఆనించకుండా చేయడంలోనూ సోవియట్ రష్యాలో, ప్రభుత్వమూ, రైతులూ కూడా ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. అన్నిటికంటె ముఖ్యంగా నీటిపారుదల వసతులు పుష్కలంగా వుంటాయి. మనదేశంలో ఇర్రిగేషన్ వసతులు చాలతక్కువ. ఆంధ్రరాష్ట్రంలో కృష్ణా, గోదావరి డెల్టాలను మినహాయిస్తే, ఇతర రాయలసీమ మున్నగు జిల్లాలలోగానీ, జమీందారీ ప్రాంతాలలోగానీ, ఇర్రిగేషన్ సౌకర్యాలు చాలాహీనంగావున్నాయి. జమీందార్లు ఆయేటికాయేడు ఎక్కువ శిస్తులను గుంజడమేకాని, చెరువుల మరమ్మతులను తలపెట్టే పాపానబోరు. తుంగభద్ర, సంగమేశ్వరం, గండికోట, బుడమేరు, పోలవరం, మొదలయిన ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోకుండావుంది. కృష్ణా, గోదావరి డెల్టాలలో చూస్తే, అనేక పంట బోదెలను, రైతులు తమలోతాము తగవులాడుతూ త్రవ్వించడం మానివేస్తున్నారు. ఈ కారణాలవల్ల పంటలలో అభివృద్ధి లేకపోగా వున్న పంటకూడా ఆయేటికాయేడు దిగజారిపోతోంది. తిండిలేక బెంగాలు, మలబారు, రాయలసీమ, ఒరిస్సా, మున్నగు ప్రాంతాలలో లక్షలాది ప్రజలు క్షామదేవతకు బలి అవుతున్నారు. అధికపంటలనుపండించి, ఈఘోర విపత్తునుండి ప్రజలను రక్షించవలసిన పవిత్రమైన బాధ్యత ముఖ్యంగా రైతులపైనుంది. అందుచేత ప్రభుత్వ జలాధారాలను, జమీందారీ జలాధారాలను, అభివృద్ధి చేయించుకోవడానికి రైతులు వెంటనే పూనుకోవాలి. తమకు సాధ్యమైన కాలువల మరమ్మతులు వగైరాలను రైతులు స్వయంగా తామే చేసుకోవాలి. అలాచేస్తేనే నీటివసరులు బాగుపడడము సాధ్యమవుతుంది.

ప్రభుత్వ జలాధారాలు

మద్రాసు ప్రభుత్వం 1943-44 సం॥రపు రివైజ్డ్ బడ్జెటులో ఆంధ్రరాష్ట్రంలో 16 నూతన యిర్రిగేషన్‌వర్కులకుగాను రు. 9,09,200లు మంజూరుచేసింది. కాలువలలో పూడ్లు తీయడానికి, వరదలవల్ల చెడిన చెరువుల మరమ్మతులకూ, నీటిసరఫరా మార్గాల బందోబస్తులకూ కలిపి, రు. 4,75,000 ఖర్చుచేయదలిచింది. తూర్పుగోదావరిజిల్లాలోవేదపాలెం, కొత్తపేట మొదలగు గ్రామాల భూములకు నీటి సౌకర్యం కలిగించడానికి, పశ్చిమగోదావరిలో కొండేపాడు, కాశీపట్నం, దెందులూరు స్కీములను శాంక్షన్‌చేస్తూ "టోకెన్" గ్రాంట్లుకూడా యిచ్చింది.

నూతన యిరిగేషన్ స్కీముల వివరం

1. కల్వపూడి స్కీము (ప. గో.) రు. 4900

2. గుండమలకల (నెల్లూరు) గ్రామంలో చెరువుత్రవ్వడం పూర్తిచేయుటకై రు.4100

3. ఓగూరు, వొక్కమూరు గ్రామాలకు (సిద్ధవటం తా॥ కడపజిల్లా) పెన్న నుంచి కాల్వత్రవ్వుటకు రు. 75,000

4. మోటారుచింతర్లపల్లి (ధర్మవరం తా॥ అనంతపురం జిల్లా) కొత్తచెరువు నిర్మాణం కొరకు రు. 25,600

5. గంగవరం, యంబ్రవర గ్రామాలకు (కడపజిల్లా) పెన్ననుండి వూటకాల్వ త్రవ్వుటకు రు. 19,500

6. గోటూరులోని మలిదేవరాయచెరువుకు సప్లయిఛానలుత్రవ్వుటకు(కడప)రు. 25,000

7. గంగవపల్లి చెర్వుకు (కడప) జోది వాగును మలపడం కొరకు రు. 20,000

8. కుట్టలవంకకు రిజర్వాయరును కట్టి గాజులపల్లి చెర్వుకు నీటిసప్లయి వృద్ధిచేయుటకు (అనంతపురం)రు. 95,000

9. గార్గేయపురం (కర్నూలు) వాగుకు రిజర్వాయరు కట్టుటకు రు. 1,18,000

10. చిన్నటేకూరు వాగుకు (కర్నూలు) రిజర్వాయరు కట్టుటకు రు. 1,80,000

11. బీరప్ప చెరువుకు (చిత్తూరు) మరమ్మతు చేయుటకు రు. 55,000

12. రాయపురం చెరువు మరమ్మతు (బళ్లారి) రు. 65,000

13. పాలేరువాగుకు ఛోక్ వద్ద రిజర్వాయరు కట్టుటకు (కర్నూలు) రు. 2,20,000

14. మొగలిచెర్ల (నెల్లూరు) గ్రామంలో చెరువు తవ్వుటకు 43,000

15. వెంకటగిరి వాగుకు, చెన్నూరు చెరువు సప్లయి ఛానలుకు దిగువగా డాము కట్టుటకు (నెల్లూరు) రు. 10,100

16. సంబలేరుకు (నెల్లూరు) రెగ్యులేటరు నిర్మాణానికి రు. 39,000

ఈ విధంగా అధికాహారోత్పత్తి స్కీము క్రింద ప్రభుత్వం కలుగజేసిన అవకాశాలను, (ఇవి కొద్దిపాటివే అయినప్పటికీ) రైతులు పూర్తిగా ఉపయోగించుకోలేక పోతున్నారు. ఉదాహరణకు దెందులూరు స్కీమును ప్రభుత్వం శాంక్షన్‌చేసిన పిమ్మట, రైతులు తాము కట్టవలసిన సొమ్మునుయింతవరకూ కట్టలేదు. అందువల్ల పని ప్రారంభం కాలేదు. ఫలితం, సల్లపు సాగులోకి రావలసిన షుమారు 1000 యకరముల భూమి అలాగే వుండిపోవడం. ఎంతపంట నష్టమో ఆలోచించండి. ఇలాంటివి చాలచోట్ల జరుగుతున్నవి. ఈ విధంగా మనకున్న సౌకర్యాలనుకూడా ఉపయోగించుకోకుండా, పెద్దపెద్ద ప్రాజెక్టుల కొరకు ఎదురుచూస్తూ వుంటాం. ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోవడంలేదు. ఇలా జరిగినందువల్ల నీటివసరులు బాగుపడవు. ఇప్పటి ప్రభుత్వ స్కీములను వెంటనే పూర్తిచేసేటట్లు చూడాలి. పరిశోధన (Investigation) లో వున్న స్కీములను వెంటనే పూర్తిచేసి, నిర్మాణానికి పూనుకోవలసినదిగా ఆందోళన చేయాలి. అందుకై రైతులంతా ఐక్యమవ్వాలి.

జమీందారీ జలాధారాలు

1930 సం॥ నుండి జమీందారీ చెరువుల మరమ్మతులకై రైతులు, రైతుసంఘాలు, తీవ్రంగా ఆందోళనచేస్తున్నారు. అయినప్పటికీ వాటిమరమ్మతులు జరుగలేదు. కాంగ్రెసు మంత్రివర్గ హయాంలో కీ॥ శే॥ కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, శ్రీ చలసాని వాసుదేవరావుగార్ల నాయకత్వాన ఇచ్ఛాపురంనుండి మద్రాసుకు వెళ్ళిన రైతుయాత్రాదళంతరపున ప్రభుత్వానికిచ్చిన మెమొరాండంలో, జమీందారీ చెరువులను ప్రభుత్వమే బాగుచేయించాలనీ, ప్రభుత్వ కంట్రోలుక్రిందనే జమీందారీ జలాధారాలు వుండాలనీ కోరబడింది. అది ఈనాటికి రైతుసంఘాల ఆందోళన ఫలితంగా, అధికాహారోత్పత్తి స్కీముక్రింద ప్రభుత్వంచే గుర్తింపబడి, జమీందారీ జలాధారాలను ప్రభుత్వమే బాగుచేయించడానికి 29 సెప్టెంబరు 1943 తేదీన మద్రాసు ప్రభుత్వం చట్టాన్ని చేసింది.

చట్టంలోని ముఖ్యాంశాలు

1. జమీందార్ల, ముఖాసాదార్ల, అగ్రహారందార్ల, లేక తదితరుల చెరువులనూ, ఇతర నీటివసరులనూ, వేటినైనా ప్రభుత్వమే మరమ్మతు చేయించవచ్చును.

2. అవుసరమని తోచినచోట, జమీందారీ, అగ్రహారం, ఈనాందారీ, మొదలైన భూములలో కొత్త నీటివసతులు నిర్మించవచ్చును.

3. ప్రభుత్వ నీటివసతులనుండి ప్రైవేటు నీటివసతులకు ప్రభుత్వమే నీటిని సప్లయి చేయవచ్చును.

4. మరమ్మతులకైన ఖర్చులు జమీందారునుండి ఒకే మొత్తంగా ప్రభుత్వమే రాబట్టుకొంటుంది.

5. కొత్తగా నీటివసతులునిర్మించినప్పుడుకూడా ఆజమీందారే (లేక ఇతరస్వంతదారే) డబ్బు చెల్లించవలసివుంటుంది; కాని పెట్టుబడికి తగినట్లుగా రైతులు చెల్లించేశిస్తులను పెంచవలసినదిగా, జమీందారు ప్రభుత్వాన్ని కోరవచ్చును.

6. జిల్లా కలెక్టరుగాని, లేక అతనిచే నియమింపబడిన మరి ఏ ఉద్యోగిగాని, పై సందర్భాలలో సర్వాధికారాలూ చెలాయించవచ్చు.

7. ప్రభుత్వ జలాధారములనుండి, ప్రైవేటు జలాధారాలకు నీరు సప్లయి చేయబడినపుడు, జమీందారు - రైతులూ, ఎవరెవరు ఎంతెంత సిటిశిస్తు భరించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

8. ప్రభుత్వము యేప్రైవేటు జలాధారాన్ని మరమ్మతుచేసినా, అభివృద్ధిపరచినా, కొత్తదినిర్మించినా, లేక తమ జలాధారముల నుండినీటిని సరఫరాచేసినా, జమీందారులుగాని ఇతరులుగాని, రైతులుగానీ, ఏవిధమయిన దావా తగాదాలున్నూ, ఏ కోర్టులలోనూ చేయడానికి వీలులేదు.

ఈ చట్టంవల్ల జమీందారీ ప్రాంతాలలోని చెరువులు పూర్తిగా బాగుపడే అవకాశం కలిగింది. ఆయా గ్రామాల రైతులందరూ కలిసి జమీందార్లవద్దకూ, జిల్లాకలెక్టరువద్దకూ రాయబారంవెళ్ళి వెంటనే, ఈ సంవత్సరమే, మరమ్మతులు చేయించుకోవాలి. జమీందార్లు కూడా తమ చెరువులను పూర్తిగా మరమ్మతులు చేయించి అధికాహారోత్పత్తి కార్యక్రమానికి తోడ్పడాలి. ఇదే వారి దేశభక్తి పూరిత కర్తవ్యం.

పంటబోదెలు - ఇతర మరమ్మతులు

జమీందార్ల, ప్రభుత్వ, నిర్లక్ష్యంవల్లనే కాకుండా, రైతులలోవున్న కొన్ని లోపాల వల్లకూడా పంటలు దెబ్బతింటున్నాయి. డెల్టా ప్రాంతాలలో అనేక పంటబోదెలను, తమలో తాము పోట్లాడుకుంటూ రైతులు మరమ్మతు చేయరు. బోదెల మరమ్మతుకయ్యే ఖర్చులు సాధారణంగా కాలువల పై భాగంలో భూములుగల రైతులు యివ్వరు. పైవాళ్లు యివ్వలేదని, క్రిందవాళ్లు యివ్వరు. ఈ విధంగా మరమ్మతులు జరగక ఎంతో పంట నష్టపడుతుంది. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో ఇందుపల్లి అనే గ్రామంలో ఒక పంటబోదెను రైతులు 12 సంవత్సరాల నుండీ తవ్వించడం మానివేశారు. అందువల్లనీరుసరిగా రాక, 200 యకరాలు ఏఅగస్టు చివరనో నాట్లుపడేవి. గడచిన సంవత్సరంలో ఆగ్రామ రైతుసంఘం రైతులందరిని సమీకరించివారికిబాగు (తరువాయి 12వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం **ప్రజాశక్తి** 19-4-44

దేశభక్తుల కర్తవ్యం

జాతీయవారం సందర్భంలో మద్రాసులోను, బెజవాడలోనూ, కాంగ్రెసుదేశభక్తులు కొందరు సత్యాగ్రహం చేశారు. పోలీసులచే అరెస్టు చేయబడ్డారు. మద్రాసులో 7 వ తేదీని 6 గురు, 13 వ తేదీని 12 గురు అరెస్టయ్యారు. బెజవాడలో 13 వ తేదీ, జలియన్‌వాలాబాగ్ దినోత్సవంనాడు 16 మంది పురుషులు, 6 గురు స్త్రీలు—మొత్తం 22 మంది అరెస్టుఅయ్యారు. చెన్నరాజధానిలో మద్రాసు, బెజవాడలను కేంద్రాలుచేసి బ్రిటీషు ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను స్పష్టపరచడానికి జాతీయవారంలో పై శాసనోల్లంఘన జరిగింది. ఇదేవిధంగా ముందుకూడ పైకేంద్రాలలో, సామ్రాజ్యవాదుల పాలనీకి అసమ్మతి చిహ్నంగా సత్యాగ్రహం జరిపి జైళ్ళకు వెళ్లాలని కాంగ్రెసు దేశభక్తులు కొందరు ప్రయత్నించుతున్నారని తెలుస్తూంది. ఆంధ్రదేశానికి కేంద్రమయిన బెజవాడలో శాసనోల్లంఘనానికి వివిధజిల్లాలనుండి సత్యాగ్రహులను తెప్పించాలని ప్రయత్నము.

ఇందుకు కారణం ఏమిటి? బ్రిటీషు సామ్రాజ్యవాదులు గాంధీజీ, నెహ్రూ, అజాద్ మొదలయిన కాంగ్రెసు ప్రజానాయకులను జైళ్ళలో పెట్టారు. కాంగ్రెసు తీర్మానాలలోనూ, ఉపవాస సమయాన ప్రకటించిన గాంధీజీ జాబులలోనూ, బయటికివచ్చాక సరోజినీదేవి ప్రకటనలలోనూ, ఒక విషయం స్పష్టపరచబడింది. కాంగ్రెసు మిత్రరాజ్యాల విజయాన్ని కోరుతూంది. యుద్ధకృషిని జయప్రదంగా చేయడానికే జాతీయప్రభుత్వం అప్పగించాలని కోరింది. దీనినే బొంబాయి తీర్మానం డిమాండుచేసిందని కాంగ్రెసునాయకులు పదేపదే హెచ్చరించారు.

కాని బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమ మూర్ఖపుపట్టుదల వదలలేదు. రాజకీయ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నించలేదు. ఇది కాంగ్రెసువాదులలో నిస్పృహ కలుగజేసింది. కొందరు బ్రిటిషు ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి, తమ అసమ్మతిని ప్రపంచానికి చాటడానికి చిహ్నంగా సత్యాగ్రహం జరుపాలనే ఆవేశపడుతున్నారు. దీనిఫలితమే జాతీయ వారంలో జరిగిన సత్యాగ్రహం - అరెస్టులు.

కాని నేడు దేశంలో పరిస్థితులేమిటి? ఈ సత్యాగ్రహం ప్రజలకు ఉపయోగ పడుతుందా? బ్రిటిషు సామ్రాజ్యవాదులను లొంగదీస్తుందా? అనే విషయాన్ని దేశక్షేమం కోరే వారందరు ఆలోచించాలి.

దేశం నలుమూలలా కరువు వ్యాపించుతూంది. లక్షలకొలది ప్రజలు అపుడే క్షామానికి బలిఅయ్యారు. తత్ఫలితంగా వచ్చిన అంటువ్యాధులకు వేనకువేలు బలిఅవుతున్నారు. రెండో వైపున జపాను దురాక్రమణదారుడు మాతృదేశంపైకి దండయాత్రచేశాడు. మణిపూర్ సంస్థానంలో కొంత ఆక్రమించాడు కూడ.

ఈ పరిస్థితులలో మనం ఏమి చెయ్యాలి? క్షామపీడితులైన ప్రజల ఆర్తనాదాలు దేశభక్తులకు వినిపించడంలేదా? జపాన్ దుండగీడులచే పాదాక్రాంతం చేయబడుచున్న మాతృభూమి పిలుపు దేశభక్తులందరి హృదయాలను కలచడంలేదా? మన ప్రజలను కరువునుండి రక్షించడం, మాతృభూమిని జపాను రాక్షసులనుండి కాపాడుకోడం, దేశభక్తులందరి కర్తవ్యమని యీ పరిస్థితులే ఎలుగెత్తి చాటుతున్నాయిగదా! బీహారు భూకంపం వచ్చినపుడు వివిధ పార్టీలు, ప్రజలు అందరం కలసి, ప్రభుత్వ సహకారంకూడ తీసికొని పీడితులకు సాయం చేశాముగదా. అంతకంటే ఎన్నోరెట్లు ప్రమాదం వచ్చిన నేడు మనం ఆ సుసాంప్రదాయాన్ని అసులులో పెట్టుట మన కర్తవ్యంకాదా? ఆలోచించితే దేశభక్తులందరు యిదే మన కర్తవ్యమని అంగీకరించి తీరుతారు.

కాంగ్రెసు సోదరులకు మామనవి ఏమంటే: ఇది సత్యాగ్రహానికి సమయంకాదు. నేడు కాంగ్రెసు వాదులు జైళ్ళకు పోవడమంటే, ఆకలితో మాడే ప్రజలను, శత్రుదాడికి గురి అయిన మాతృభూమిని, వారిగతికి వాటిని వదలిపోవడమన్న మాట. దేశభక్తుల ప్రస్తుత కర్తవ్యాన్ని విస్మరించడమన్నమాట.

కలసిరండి: ఆకలితోమాడే ప్రజలకు, కట్టెపుల్లలు వగైరా దొరక నందున బాధపడే ప్రజలకు, వారి యిబ్బందులు తొలగించడానికి కృషిచేదాము రండి! నెల్లూరు, బెజవాడ ఆహారకమిటీలలో వలెకాంగ్రెసు, లీగ్, హిందూమహాసభ, కమ్యూనిస్టుపార్టీలు—వేయేల ప్రజాక్షేమం కోరే వారందం కలసి పనిచేద్దాం. ప్రజలకు అన్నమిడడానికి, దేశాన్ని రక్షించడానికి కృషిచేయడం ద్వారా ఐకమత్యాన్ని నిర్మించుదాం. బ్రిటిషు ప్రజల సాయంతో సామ్రాజ్యవాదులను లొంగదీద్దాం. అదొకటే స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం.

అస్సాం కాంగ్రెసునాయకుని విజ్ఞప్తి

శ్రీ గోపీనాధబార్డొలాయి అస్సాంరాష్ట్రానికి ఇదివరలో ప్రధానమంత్రిగాఉండె. ఇప్పుడు అసెంబ్లీ కాంగ్రెసు పార్లమెంటరీపార్టీకి నాయకుడుగా ఉన్నాడు. జపాన్ సేనలు అస్సాం సరిహద్దునుదాటి రావడంవల్ల దేశంలో ఏర్పడిన క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కోడానికి, శ్రీ బార్డొలాయి దేశభక్తులందరికీ ఐక్యతా సందేశాన్ని అందజేస్తున్నాడు. ఆయన ఇలాచెప్పాడు:

" ప్రభుత్వం మననాయకుల్ని జైళ్ళలో నిర్బంధించినమాట నిజమే. అయినప్పటికీ, యీ క్లిష్టసమయంలో మనం మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఉపేక్షకు యిది సమయం కాదు. మనం అంతా యేకమై, ప్రజలందరినీ రక్షించేందుకు నడుంబిగించి పనిచెయ్యాలి. ఈ ఆశయంకొరకు ఏ గ్రామానికాగ్రామం పనిచెయ్యడానికి ఆర్గనైజు కావాలి. ప్రతిగ్రామం తనపాత్రను వీరోచితంగా నెరవేర్చాలి.

"అస్సాంలో యీ రోజున ప్రజలంతా యెంత ప్రమాదానికి గురి అవుతున్నారో, పరిస్థితులెంత విషమించాయో, దేశంలోని అన్నిరాజకీయపార్టీల నాయకులు ఆలోచించవలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అస్సాం ప్రజల్ని యెదుర్కొంటున్న ప్రమాదం దేశీయులందరినీ ఎదుర్కొంటున్నదనే విషయం వారు గుర్తింతురని నమ్ముతున్నాను."

జపానుదాడివల్ల మనదేశాని కెంతవరకు ప్రమాదం?

— పి. సి. జోషి

ఇదివరకువలె జపాను దుండగీండ్రు మనదేశ సరిహద్దులలో కూర్చొని వుండలేదు. సరిహద్దులనుదాటి మనదేశంలో ప్రవేశించారు.

క్రిందటి శీతకాలంనుంచీ సామ్రాజ్యవాదులు చేసే ప్రచారం ఏమిటి? జపాను మనదేశంమీదికి రాజాలదనీ, మనమే వాళ్ళని బర్మాలోకి తరిమికొడతామనీ. ఇటువంటి నిర్లక్ష్యభావంతోనే వీరు మలయా, బర్మా దేశాలను పోగొట్టుకున్నారు. అదికూడ ఈ దెబ్బతో బాగా బైటపడింది.

అయితే ఇక సాధారణ దేశభక్తులు ఏమనుకుంటున్నారు? వారికిదంతా ఒకగందరగోళంగావుంది. ప్రభుత్వప్రకటనల తలాతోక వారికితెలియడంలేదు. జపానువాళ్లు మనదేశ సరిహద్దులలో 2 ఏండ్లనుంచి కనిపెట్టుకొని కూర్చున్నారు. ఈ రెండుసంవత్సరాలనుంచీ మిత్రమండలే విజయాలను సాధించుతోంది. అలాంటప్పుడు జపాను మనమీదికి ఇంకేమి వస్తుంది? దానికా అవకాశంపోయింది; జపాను ప్రమాదం వుంది, వుంది అని అనడం కమ్యూనిస్టు ప్రచారంతప్ప మరేమీకాదు; అని దేశభక్తులనుకున్నారు. కాని ఇప్పుడు సరిహద్దునుదాటి జపాను మన మాతృభూమిలో ప్రవేశించిందంటే వారికి ఆశ్చర్యంగానేవుంది. అయినా ఇప్పుడు మనకర్తవ్యం ఏమిటో, ఈజపాను దండయాత్రాప్రమాదం ఎంతటిదో వారు ఇతమిద్ధమని నిశ్చయించుకోలేకపోతున్నారు.

ఈ యుద్ధరంగం అంతా 700 మైళ్ళ పొడుగున వ్యాపించి వుంది. దీనిలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి.

1. ఉత్తర రంగం

ఉత్తరపు కొనని, గత నాలుగు మాసాల నుంచి జనరల్ స్టిల్‌వెల్ నాయకత్వంక్రింద, అమెరికన్, చైనా సైన్యాలు ఉత్తర అస్సాములో లిడోనుండి హుకాంగ్ లోయలోకి తోసుకుపోతున్నాయి. 4000 శతృసైనికులను హతమార్చి, 1800 చతురపుమైళ్ళప్రదేశంలో ఒక్క జపాను పురుగులేకుండా తుడిచి పెట్టాయి.

ఈదాడి ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే, ఎంత మంది జపానువాళ్ళని చంపారా అని గాని, ఎంత ప్రదేశాన్ని తిరిగి ఆక్రమించుకున్నారా అనిగాని, మాత్రమే చూస్తే సరిపోదు. ఎందుకంటే ఇది ఎక్కువగాజనసమ్మర్ధంలేని అడవిప్రదేశం. ఈదాడి ప్రాముఖ్యత అంతా ఇది చైనాకు పోయే మార్గాన్ని, మియిట్‌కినాన్‌ను చేరుకోవడంలోనే ఉంది. మిత్రసైన్యాలు మియిట్‌కినాకుపోయే రైలు మార్గంలో మొగాంగ్ అనేచోటికి 50 మైళ్ళలోకి వెళ్ళాయి. ఇది ఉత్తర బర్మాలో జపానుకు ఒక ముఖ్యమైన కేంద్రం.

ఈ దాడియొక్క ఉద్దేశం, ఇదివరకు నిజంగా చొరశక్యంగాని ప్రదేశంలో నుంచి చైనాతో సంబంధం కలుపుకోడం. దీనివల్ల మంచి కీలకస్థానంలోవుంటాము ఇతర రంగాలలో జపాను సైన్యాలపై మన సైన్యాలు దెబ్బలు తీసే సమయంలో, ఇక్కడ నుంచి క్రిందికి మాండలే, రంగూన్ వైపుకు ఒక్కసారి విరుచుకుపడడానికి మంచి వీలుగా వుంటుంది.

2. దక్షిణ రంగం

దక్షిణాన ఆరకాన్ రంగంలో మిత్రసైన్యాలు విజృంభించి, జనవరినెలలో మాంగ్‌డాను పట్టుకొన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో జపానువాళ్ళు తీవ్రమైన తిరుగుదాడి చేశారు. ఐదవ డివిజనును, ఏడవ డివిజనును తమ ఉచ్చులో బిగించి, లొంగిపోయేటట్లు చేయాలని చూచారు. ఆవిధంగా మరొక సింగపూర్‌లాగ ఈ రంగాన్ని చేయాలని చూచారు. కాని ఒక్కమూడు వారాల్లో మిత్రసైన్యాలు "అటుపక్కనుంచి భారతదేశంలోకి ప్రవేశించాలని చేసిన జపానువారి పెద్ద దాడిని" తిప్పికొట్టేశాయి.

ఈ దాడిలో జపాను వాళ్లు చిట్టగాంగ్‌ను పట్టుకోవాలని ప్లానువేశారు. కాని ఈ రంగంలో (అరకాన్) మిత్రసైన్యాల విజయం వల్ల తూర్పుబెంగాలు జపాను ముష్కరుల చేతులలో పడకుండా రక్షించబడింది.

3. మధ్య రంగం

ఈ రంగానికి కేంద్రం ఇంఫాల్. ఇక్కడ జపాను ముట్టడి మూడువైపులనుండివచ్చింది.

మొదటిది దక్షిణాన్నుంచి. ఒక జపాను దళం మార్చి 20 వ తేదీన టిడ్డిమ్—ఇంఫాల్ రోడ్డును తెగగొట్టింది. 7వ సైన్యం టిడ్డిమ్‌ను ఖాళీచేసిందని ఏప్రిల్ 5 వ తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 8 వ తేదీకల్లా జపాన్ సైన్యాలు, టిడ్డిమ్ - ఇంఫాల్‌రోడ్డు వెంబడి 120 మైళ్లు పురోగమించి ఇంఫాల్‌కు 40 మైళ్ళలోకి వచ్చేశాయి.

ఆగ్నేయదిశనుంచి పాలెల్‌రోడ్డు మీదకు కూడ మార్చి 21 వ తేదీని దాడి సల్పాయి, పాలెల్‌కు సగం దూరంపైగావచ్చేశాయి.

రెండవది-తూర్పున హోమాలిన్, తాంగ్‌ట్‌లమధ్య ఆరుచోట్ల జపాన్ సైన్యాలు చింద్విన్‌నదినిదాటి వచ్చాయి. హోమాలిన్ జపాన్‌వాళ్లకి ఒక ప్రబలమైనకేంద్రం. తాంగ్‌డట్ టామూకు 30 మైళ్ళ ఉత్తరంగావుంది. అక్కడనుంచి జపాను సైన్యాలు ఇంఫాల్‌కు ఈశాన్యంగా తిరిగాయి.

మూడోది—హోమాలిన్‌కు వాయువ్యంగా సోమ్రాప్రాంతం నుంచి ఇంఫాల్—కొహీమా రోడ్డుమిదికినడిచాయి జపాన్ సైన్యాలు. మార్చిఆఖరువారంలోఇంఫాల్‌కు ఈశాన్యంగా ఉఖ్రూల్ దగ్గర తీవ్రయుద్ధం జరిగింది. జపానుసైన్యాలు కొహిమా-ఇంఫాల్‌రోడ్డును కొహిమాకు ఉత్తరవైపున, దక్షిణ వైపున కూడ తెగగొట్టాయి. కొహిమా మీదికి వస్తున్నాయి. ఏప్రిల్ 8 వ తేదీనాటికి ఈ రంగంలోని పరిస్థితి ఇది:

జపానుసైన్యాలు ఇంఫాల్ — కొహిమా రోడ్డును 15 మైళ్ల (మిగతా 4 వ పేజీలో)

చిన్నకథ

లియూబా

లియోనిడ్ సొబొలీవ్

'లియూబా' డ్యూటీలో వున్నప్పుడల్లా మాకందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. మెత్తని స్లిప్పర్లతో, నిశ్శబ్దంగా నాట్యంచేసుకుంటూ, ప్రాతఃకాలపు సూర్యకిరణంలాగ కళకళలాడుతూ, జీవం ఉట్టిపడే చిరునవ్వులతో తెల్లవారే సరికల్లా మావార్డులో ప్రత్యక్షమౌతూండేది. చలిగాలికి కందిన ఆమె లేతచెక్కిళ్ళు గులాబి రేకల్లాగ ఎర్రబారి వుండేవి. లలితపల్లవంలాంటి లియూబా ఆకృతికి అవి ఎంతో శోభ నిచ్చేవి. నిష్కపటమైన చూపులతో నీలాలలాంటి ఆమె కళ్ళు మిలమిల మెరసిపోతూవుండేవి. ఆమె వార్డులోకి వచ్చిందనగానే చివరమంచంమీద వుండే కాళ్లుపోయిన మేజరు సంతోషంతో ఇలా అంటూ ఉండేవాడు:

"మా వార్డులోకి వచ్చే ఒక అమ్మాయి బుగ్గలు ఎర్రగులాబి రేకలకంటే అందంగా ఉంటాయ్! ఏమంటావ్ లియూబా? మేమంతా బ్రతకవలసినవాళ్ళమే కాదూ?" అని.

"ఓ! నిస్సందేహంగా!" అని జవాబు చెప్పేది లియూబా. మధురమైన ఆమె కంఠ ధ్వనికి హాస్పిటలంతా మారుమ్రోగేది. ఆమెమాట వినబడిందంటే వార్డులోని వారందరికీ ప్రాణాలు లేచివచ్చినట్లుండేది.

వార్డులోనికి రాగానే స్టౌ దగ్గరకువెళ్ళి చలికాగేది. చేతులు వెచ్చచేసుకుంటూ, ఆ రోజు ఉదయపు యుద్ధ ప్రకటనను గురించి, క్రిందటి సాయంకాలం తానుచూచిన సినిమాను గురించి, మధ్యాహ్న భోజనానికి కిచెన్‌లో తయారయే వంటకాలను గురించి, ఒకటేమిటి అనేక విషయాలను గురించి నిమిషానికొక వెయ్యిమాటలచొప్పున గణగణ వర్ణించేది. ఆమె వచ్చిందంటే వార్డులో మూలుగులు మెల్లమెల్లగా సన్నగిల్లేవి. బాధపడిన శ్రమతో నలిగిపోయిన ముఖాలు క్రమక్రమంగా వికసించేవి. హాస్పిటల్ వాతావరణమే మారిపోయేది. దుఃఖం దూరమయ్యేది. ప్రతివారిముఖంలోను సంతోషం మొలకలెత్తేది.

వెచ్చని చేతివ్రేళ్ళను మెడమీద అద్దుకుంటూ లేచి నిలబడి, ఎంతో అనుభవం వున్నదానిలాగ వార్డులోని మంచాలన్నిటిని ఒక్కసారి కలయజూచేది. ఆ చూచేటప్పుడు ఆమె ముఖచిహ్నాలు ఆలోచనా నిమగ్నతను సూచిస్తూ ఆరోజున పని ఎటునుంచి మొదలుపెట్టాలో నిర్ణయించుకుంటోందా అన్నట్లుండేవి.

ఆమె ఏపనిచేసినా అతి చురుకుగాను, అతి సున్నితంగాను చేసేది. తలగడదిండుమీద ఒకచుక్కనీళ్లు పడకుండా రోగులందరి జుట్టులు కడిగి చక్కగా దువ్వేది; ఉత్తరాలు వ్రాసుకోలేనివారికి ఉత్తరాలు వ్రాసిపెట్టేది; ఏరోగి పరిస్థితి కొంచం క్షీణిస్తున్నట్లు కనబడినా వెంటనే డాక్టరు వద్దకు కబురుపంపేది. గాయపడిన సైనికులు ఆ హాస్పిటల్ మంచంమీద సాగించే చావుబతుకుల పోరాటంలో వారిని బ్రతికించడానికి ఎంతో పట్టుదలతో వారికి తోడ్పడేది. విశ్రాంతి లేనివారివద్దకు వెళ్ళి కూర్చుని, లాలించి జోకొట్టి నిద్రపుచ్చేది.

లియూబాఅంటే మాకందరికీ ఎంతో అప్యాయతగా వుండేది. నిజానికి మేమంతా ఆమెను ప్రేమించేవాళ్ళం. ప్రేమంటే ఈర్ష్యలకక్కడ తావులేదు. లియూబావున్నచోట ఈర్ష్యకు అసలు స్థానమేవుండదు. ఆమెకు తీరికగా వున్నప్పుడు మాలో ఎవరో ఒకరి మంచంమీద పేకముక్కలు పుచ్చుకునివచ్చి కూర్చునేది. ఆమె అలాగ పేకతెచ్చి కూర్చుంది అంటే ఆనాడు ఆమంచంమీదనున్న వానిస్థితి మిగతావారికంటే కొంచం దిగజారుడుగా వుందనే అర్థం చేసుకోవాలి.

ఆరోజున పేకాటకు నావంతువచ్చింది. రాత్రంతా నాకు నిద్దరపట్టలేదు. ఏవేవో సంగతులు నన్ను కలవరపెట్ట సాగాయి. ఉదయాన్నే లియూబా వచ్చి పలకరిస్తే ఏదో నవ్వలేక నవ్వాను. ఆమె వెంటనే నాస్థితి అంతా గ్రహించింది. ఆమె బుద్ధిసూక్ష్మతకు నాకెంతో ఆశ్చర్యం వేసింది. గట్టిగా చెప్పాలంటే ఆమె ఇంకా పిల్ల అనే అనాలి. అమెకింత మనస్తత్వాన్ని అర్థంచేసుకునే శక్తి ఎక్కడనుంచి వచ్చిందా అనిపించింది. నా స్థితిని చూచింది. వార్డులో తన 'రౌండు' పూర్తిచేసుకొని తిన్నగా పేకముక్కలు పుచ్చుకొని నావద్దకు వచ్చి కూర్చుంది.

వచ్చి కూర్చున్నదన్నమాటేగాని మేం పేకాట ఏమీ ఆడలేదు. ఎందుచేతనో తళతళ మెరసే ఆమె కళ్లు ఆనాడు విచారంగా వున్నట్టు కనబడ్డాయి. ఆమె చిన్ని పెదవులు కూడా విచారాన్నే సూచిస్తున్నాయి. ఒక్క తృటికాలంలో ఆమె ఎన్నో ఏళ్ళు గడచినదానిలాగ మారిపోయింది. పేకముక్కలు మంచంమీద అలాగే పడివున్నాయి. కిటికీలోంచి బైటికిచూస్తూ మెల్లగా, దాపరికం లేకుండా సంభాషణ సాగించాము.

ఆమె భర్త టాంకుదళంలో ఒక కెప్టెన్. చాల ధైర్యశాలి. అతని ధైర్యసాహసాలకి రెడ్‌ఆర్మీబిరుదులుకూడావచ్చాయి. ఇప్పుడతను కనబడడంలేదు. అతని జాడ తెలుసుకోడం కోసం ఒక నెలరోజులామె ఎంతో ప్రయత్నం చేసింది. కాని లాభంలేపోయింది. సుమారు నెలరోజులనుంచి ఆమె మేంవున్న హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల్లాళ్లనుంచీ ఆమె ఎప్పుడూ కిలకిల నవ్వుతూ, బహు చలాకీగా తిరుగుతూ, మాఅందరిక్షేమంకోసం పనిచేస్తోంది; మాకెంతో

అనువాదం
కొండేపూడి లక్ష్మీనారాయణ

ఆనందాన్ని కలుగజేస్తోంది. మా కష్టాలను మరపింపజేస్తోంది. కాని అంతరంగికంగా ఆమె హృదయం మాత్రం ఎంతో బాధపడుతోంది. తన ప్రియుడిజాడ తెలియకపోవడం మూలాన లోలోన ఎంతో క్రుంగిపోతూంది. ఒంటరిగావున్నప్పుడామె తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తోంది. రాత్రిలప్పుడు తన నిట్టూర్పులు పైకి వినిపిస్తే ప్రక్కనున్నవారికి నిద్రాభంగం కలుగుతుందనేభయంతో దుఃఖాన్నంతా దిగమింగుకుంటుంది. నిన్నవే, తన భర్త టాంకు దళంలో పని చేసే ఒక టాంకుమన్ ఇంటికి వచ్చాడని తెలిసి అతన్ని కలుసుకొనడానికి వెళ్ళింది. అతడ్ని కలుసుకోడంవల్ల ఆమెకు ఉపశమనం కలుగకపోగా బాధ మరింత ఎక్కువయింది. తన భర్తను గురించి అడిగితే అతడిలా అన్నాడు. "నీభర్త శతృఆక్రమిత ప్రాంతాలలో చిక్కుబడిపోయాడు. కొంతమంది శతృవలయాన్ని భేదించుకొని బయటపడ్డారు. ఇతడుమాత్రం రాలేదు.......... అయినా, ఇటుచూడు లియూబా! నీవు నిరుత్సాహపడవద్దు. ఇంకా కొంత కాలం వేచివుండు. అంతులేకుండా వేచివుండడమంటే చాలా కష్టమైనపనే. దానికి ఎంతో శక్తికావాలి. అయినా తప్పదు చూడు ..లాభంలేదనితోస్తే నే చెబుతాలే"

తన ఈ గాధనంతా చెప్పేటప్పుడు ఆమె ముఖంకేసి చూస్తోంటే, అంత చిన్నవయస్సులోనే ఆమె కలవడిన ఆ కష్టాలను భరించే మనోనిబ్బరం, సహనశక్తి నాకప్పుడు అర్థంకాజొచ్చాయి. ఆమె కధలో పడి నాకధ నేను మరచిపోయాను. చివరకి ఆమె నోదార్చడానికికూడా ఏమీ మాట్లాడలేక పోయాను. ఏది ఏమైనా, కష్టాల ననుభవిస్తూ కూడ ఇతరుల కష్టాలను మరపింపజేసి, జీవితమంటే ఆశ కలిగించేలాగ మాట్లాడడం లియూబాకు చేతనైనట్లు నాకు చేతకాలేదు. ఎవరికీ చెతకాదేమో కూడాను.

.... చివరి మంచంమీదనున్న మేజరు మూలిగాడు. లియూబా ఒక్క గంతులో అతని మంచందగ్గరకు వెళ్ళవాలింది. ఒక్క క్షణంలో ఆమె మళ్ళీ మామూలు నవ్వుగా మారిపోయింది. ఆమె కళ్ళు మళ్ళీ తళ తళలాడాయి. ముఖాన్ని చిరునవ్వు చిందులాడింది. మేజరు పడే బాధతో తన బాధను మరచిపోయిందామె. కాని ఆ లేతభుజాలమీద ఆమె యెంతటి దుఃఖభారాన్ని మోస్తోందో యెవరు చూడగలరు?

కొద్దిరోజులకే నన్ను యింకోచోటికి తాత్కాలికంగా మార్చారు. వారం పదిరోజులైనాక నేను తిరిగి మా పాత వార్డులోకి వచ్చాను. వార్డు అయితే అదేగాని, ఈ వారంరోజులలోను చాలా మారిపోయింది. ఇదివరకున్న సైనికులెవరూ ఇప్పుడు లేరక్కడ. అంతా కొత్తగా గాయపడి వచ్చినవారే. నా ప్రక్క మంచంమీద ఒళ్లంతా గుడ్డలతో చుట్టబడిన, చలనంలేని మానవాకృతి ఒకటి పడివుంది.

అతడొక టాంకుదళ సైనికుడు. అతడున్న టాంకు తగలబడి అతని ఒళ్ళంతా కాలిపోయింది. ఎక్కువగా ముఖం, రొమ్ము, కాలాయి. ముఖంలో మానవాకారాన్ని నిరూపించే భాగాలన్నీ - కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, ఆఖరికి కనురెప్పలుకూడా కాలిపోయాయి. ఎలా రక్షించబడ్డాయో చెప్పలేంగాని, కంటిపాపమాత్రం దెబ్బతినకుండా మిగిలింది. అందుచేత చూపుపోకుండా రావచ్చును. కంటిపాపను కాపాడడానికి నల్లని డిప్పలలాంటి అద్దాలు కంటిమీదపెట్టి మిగతా మొగమంతా కట్టుకట్టారు. నోరున్నచోట చిన్న కంతలాగ వదలివేయబడింది. ఆ కంతలోనుంచే జీవచిహ్నంగా అతనిలోనుండి మాటలు బైటికి వినవస్తూవుంటాయి. అతని ఆలోచనలు, అతని శరీర పరిస్థితి, అతని కోరికలు మనకి తెలియజేసే సాధనం అదొక్కటే మిగిలింది అతనికి.

ఆటాంక్‌మన్ పడే బాధ వర్ణించలేం. అందులోను ముఖ్యంగా కట్లువిప్పేరోజున యమబాధననుభవిస్తాడు. ఐనా అతనికి యింకా జీవించాలనే ఆశ. బ్రతికి బాగుపడి తిరిగి యుద్ధరంగంలోకి పోయి, ఇంకా పోరాడాలనే అతనికోరిక. ఈ జీవితాశయమే అతని నోటిలోనుంచి — ఆ కన్నంలోనుంచి—మాటల రూపంలో బైటికి వస్తూవుంటుంది.

అతని వయస్సు 20 ఏండ్లకంటే ఎక్కువవుండదు. ఆస్తమానం మాట్లాడుతూవుండడం అంటే అతనికి ఇష్టం. అంధకారమయ ప్రపంచంలోనున్న తన ఒంటరి జీవితంలో ఏవేవో ఆశాలతలు అల్లుకుంటూ వుండేవాడు. అవన్నీ పైకి వెలిబుచ్చుతూవుండేవాడు. మొదట్లోఅతడు మాట్లాడేదేమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఆమాటలకు అలవాటుపడిన తరువాత అర్థం కాజొచ్చింది. అతని అసంపూర్ణ వాక్యాలభావం గ్రహించగలుగుతున్నాను. అతని నోటినుండి వచ్చే శబ్దాలలో ధైర్యసాహసాలు, శతృవంటే అసహ్యం, విజయ నిశ్చయం, ఆశ, స్వప్న సౌధాలు అనేకం నాకు ద్యోతకమవుతూవుండేవి. నేను తిరిగి ఆవార్డులోకివచ్చిన నాటిరాత్రే అతడు నాకెంతో ముఖ్యస్నేహితుడైపోయాడు.

మర్నాడు ఉదయం ఇంకా వెలుగు రాకముందే నాకు మెళకువవచ్చింది. వార్డంతా ఏదో భారంతో కాలాన్ని యీడ్చుతూన్నట్లుంది. మూలుగులు, ఆపసోపాలు వినబడుతున్నాయి. ఉదయాన్నే ఈ దృశ్యాన్ని చూస్తే లియూబా ఆనాడు డ్యూటీలో లేదని నాకు స్పష్టమైపోయింది. ఇంకో నర్సు డ్యూటీలో వుండివుండాలనుకున్నాను. ఆమె పేరు ఫిన్యా. ఫిన్యా కల్లకపటంలేని అతి సామాన్యమైన స్త్రీ. మధ్యరకం వయస్సుంటుంది. పాపం తొందరగా అలసిపోతూ ఉండేది. అలసిపోయినప్పునప్పుడల్లా స్టౌదగ్గర కుర్చీలోనే ఓరగిలి నిద్రపోతూవుండేది.

బైటవరండాలోకి పోయి ఒక సిగరెట్టు కాల్చుకుందామని లేవబోతున్నాను. ఇంతలో నాప్రక్కనున్న టాంకుమన్ మంచినీళ్ళు కావాలని అడిగాడు. నేను నీళ్లుపోస్తే సరిగా పోయలేక అతనికి బాధకలిస్తానేమోఅని నర్సును లేపుదామని వెళ్ళబోయాను. అతడిట్టే గ్రహించాడు. "వద్దువద్దు ఆమెను లేపవద్దు నీవుపోసినా ఫరవాలేదు" అన్నాడు.

మెల్లిగా నోటిలో గరాటాపెట్టి నీళ్లపోశాను. అక్కడికీ ఎంత జాగ్రత్తగా పోసినా కొంచంగా (తరువాయి 10 వ పేజీలో)

ప్రజల మనోనిబ్బరాన్ని కాపాడాలి ఆహారసమస్యను ఎదుర్కోవాలి

(2వ పేజీతరువాయి)పొడుగునఆక్రమించాయి. ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తున్నాయి. కొన్ని సైన్యాలు రోడ్డుకు పశ్చిమంగాకూడ చొచ్చుకు పోతున్నాయి. కోహిమా కెదురుగా నున్న నాగాపర్వతాలలో 30 మైళ్ళపొడుగున జపాన్ వాళ్ల తమ సైన్యాలను ఎక్కువగాతెచ్చి దింపు తున్నారు. దీని ఉద్దేశం మిత్రసైన్యాల స్థావరమైన కోహిమాపై ఎదురుగావచ్చి దెబ్బకొట్టడానికి, అటు తరువాత తిన్నగా దిమాపూర్ రైలు కేంద్రంమీదికి దుముక డానికి,అయివుంటుంది.

ఈ మధ్యరంగంలో జపాను సేనలు ఇంకా అరికట్టబడలేదు. ముందుకు పురోగమిస్తూనే వున్నాయి. ఇంఫాల్‌ను చుట్టుముట్టాలని, దిమాపూర్‌పై తిన్నగావచ్చి కొట్టాలని ప్రయ త్నిస్తున్నారు. బర్మామీదికి దండయాత్ర చేయడంకోసంనిర్మించిన 200 మైళ్ళరోడ్డులో చాలభాగం జపానువాళ్ళ వశమైంది.

పరిస్థితి ఇంకా ఎటూ చెప్పలేనట్టుగావుంది. అంతాఇంఫాల్‌మీదఆధారపడివుంది. ఇంఫాల్ చుట్టుముట్టబడివుంది. యుద్ధరంగం ఇప్పుడు అడవులతో నిండిలేదు. గ్రామాలతోనిండిన మణిపూర్ మైదానం యుద్ధరంగం అయింది. మణిపూర్ సంస్థానప్రజల మనస్థైర్యం ఇంఫాల్ రక్షణమీద ఆధారపడివుంటుంది. అంతేగాక, 14 వ సైన్యంయొక్క ప్రధాన రంగంకూడ అదే అయివుంది. ఇకముందు మిలిటరీచర్యలు ఇంఫాల్ నిలబడటమో, పడిపోవడమో అనే దానిపై ఎక్కువగా ఆధారపడి వుంటాయి.

అరికట్టగలం

ఇంఫాల్ పడిపోతే

● జపాను వాళ్లు, అస్సాం – బెంగాల్ రైల్వేలైనును తెగగొట్టి, ఉత్తర అస్సాంను బెంగాల్‌నుండి వేరుచేయగలుగుతారు.

● తూర్పు బెంగాలులో ప్రవేశించ గలుగు తారు. ఆవిధంగా వాళ్ల దక్షిణాన అరకాన్ రంగంలో చేయలేని పనిని ఇక్కడ చేయ గల్గుతారు.

● ఉత్తర బర్మాలో యుద్ధం చేస్తున్న జనరల్ స్టిల్‌వెల్ సైన్యాలు వేరుచేయ బడ తాయి. ఇంకా ముందుకు పోవడానికి బదులు, తమ స్థానాన్ని రక్షించుకోవడమే వారికి ముఖ్యసమస్య అవుతుంది.

ఇంఫాల్ పడిపోతే, ఈ జపాను దండ యాత్ర మనదేశప్రజలకు తీవ్ర ప్రమాదంగానే పరిణమిస్తుంది. పరిస్థితులను తక్కువ అంచనా వేసుకొని, ఫరవాలే దనుకోవడం పొరపాటు.

అయితే, జపాన్ సేనలు వచ్చేస్తున్నా యనీ; వాటిని ఆపగలవారెవరూలేరనీ — మొత్తుకోవడంకూడా మూఢత్వమే. ఎందువల్లనంటే సైనికబలంలోను, ఆయుధ బలంలోను, ఫిరంగులబలంలోను, పైచేయి మిత్రసేనలది. కాని, యీ ఆధిక్యత దట్టమైన అడవుల్లోను, కొండప్రదేశాలలోను, పూర్తిగా ఉపయోగపడలేదు. అయినా, ఆ ఆధిక్యతను జపాన్ సేనలు రుచిచూచినప్పుడల్లా, చటుక్కున కొండల్లోకి పారిపోతూ వచ్చాయి. ఇంఫాల్ పట్టణాన్ని ఒకవేళ శత్రుసేనలు ముట్టడించాయనే అనుకుందాం. అంతమాత్రంచేత అది పతనంకాదు. ఎందు వల్లనంటే, విమానాలమీదుగా కావలసినన్ని సప్లయిలు రావడానికవకాశం ఉంది. అరకాన్ యుద్ధంలోకూడా కొన్ని సందర్భాలలో యిదే జరిగింది.

ఇంఫాల్ ప్రాధాన్యత

కాబట్టి, ఇంఫాల్‌పట్టణాన్ని ఎంతయెక్కువ కాలం రక్షిస్తే అంత యెక్కువగా రిజర్వు దళాలు, ఆయుధసామగ్రి అందడాని కవ కాశం ఉంటుంది. లార్డు లూయీ మౌంట్ బాటన్‌నాయకత్వాన నిర్వహింపబడే ఆగ్నేయ ఆసియా కమాండ్‌క్రింద ఎన్నో అమెరికన్ సేనలు, బ్రిటిష్‌సేనలు, చైనాసేనలు, భార తీయసేనలు, ఉన్నాయి.

ఇంతేకాదు, ఇంఫాల్ పట్టణాన్ని ఎంత యెక్కువకాలం రక్షిస్తే జపాన్ రాకపోక మార్గాల సమస్య అంత కఠినమౌతుంది. జపాన్ సేనలవెనుకభాగం అంతప్రమాద స్థితిలో పడుతుంది. 14 వ మిత్ర సైన్యం కొన్నాళ్ళక్రితం తామంతీ నద్ద చిండ్విన్ నదిని దాటిన సంగతి మనకు తెలుసు. ఆ సైన్యంలో ఒక భాగంగా, వైమానిక దళాలసహాయంతో పోరాడే పటాలాలెన్నోఉన్నాయి. అవన్నీ యిప్పుడు శత్రుసేనల రాకపోక మార్గాలను మర్దించవచ్చు. గతమాసంలో జపాన్ సేనల వెనుకభాగాన గెరిల్లాదళాలచే వైమానిక కేంద్రం ఒకటి స్థాపించబడిన విషయం మనంవిన్నాం. ఆ కేంద్రంనుంచి కూడా వైమానికులు జపాన్‌సేనల రాకపోక మార్గాలను తుత్తునియలు చేయవచ్చు.

ఇంతేకాదు, ఇంఫాల్ పట్టణాన్ని ఎంత ఎక్కువకాలం రక్షిస్తే అంత దగ్గరగా మిత్ర సేనలు రావడాని కవకాశంఉంది. ఉత్తర దిశగా రెండు చక్కనిమార్గాల మీదుగావస్తే, మిట్కినాను సమీపించవచ్చు.

"నామమాత్రపు దాడి"

కాబట్టి పరిస్థితులన్నీ జాగ్రత్తగా పరి శీలిస్తే, ఒకటి మనకు స్పష్టంగా బోధ పడుతుంది. జపాన్‌దాడివల్ల ప్రమాదం ఉన్నమాట వాస్తవమే; కాని, పూర్తిగా మనం నిరాశచెంద నవసరంలేదు.

మనదేశానికి ప్రమాదం యెంతఉందో ఇక ఇప్పుడు పరిశీలిద్దాం. ఇండియా సర్వసేనాని దృష్టిలోయిదొక "నామమాత్రపుదాడి"; అందువల్లమనం ఏమీ ఆందోళన పడనక్కర్లే దంటాడు;

కాని, జపాను అధికారు లేవిధంగా ఆలో చిస్తున్నారో చూద్దాం.

మార్చి 20 వ తేదీని టోజో జపాన్ శాసన సభలో యిలా ఉపన్య సించాడు:

"జపాన్ సామ్రాజ్యం ఉండడమా, పోవ డమా, అనే సమస్యను నిర్ణయించే పోరాటం మనకు దగ్గరలోఉంది. మన దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించే పోరాటంఅదే."

టోజో యీ మాటయెప్పుడన్నాడు; టిడ్డిం నగరంమీద జపాన్ సేనలుదాడి సల్పిన వెంటనే, చిండ్విన్‌నదిని అనేకచోట్ల దాటిన తరువాత. టోజో యివన్నీ "నామ మాత్రమైన" పోరాటాలుగా భావించడంలేదు. భవిష్యత్తును నిర్ణయించే పెద్దపోరాటానికి నాందిగా భావిస్తున్నాడు.

ఇక, దేశద్రోహి బోసు ఏమంటున్నాడు; జపాన్ సేనలు మనదేశాన్ని ఆక్రమించుకో డానికి రావడంలేదట; దేశస్వాతంత్ర్యంకొరకు తానుచేసే ప్రయత్నానికి సహాయం చేస్తా యట; ఈ మాయమాటలువిని మోసపోయే వారెవరూదేశంలో యిప్పుడులేరనిచెప్పవచ్చు. అయినా, ఇంఫాల్‌కొరకు నేడు జరిగేపోరా టం ఉత్తరఅస్సాంయొక్క, తూర్పుబెంగాల్ యొక్క, భవిష్యత్తును నిర్ణయించే పోరాట మనిచెప్పక తప్పదు. నేడు జపాన్ సేనల యుద్ధ వ్యూహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇదేబోధపడుతుంది.

మార్చి 31 వ తేదీనిఇండియా సర్వసేనాని కేంద్ర శాసన సభలోయీ క్రింది విధంగా ప్రకటించాడు:

"అస్సాం రక్షణగాని, దేశరక్షణగాని, ఎప్పుడూ ప్రమాదస్థితిలోలేదు ఈ విషయం నాకు బాగా తెలుసు. మన సేనలు ముందుకు నడుచుట కుపయోగపడే రాకపోక మార్గా లన్నీ అతిభద్రంగా ఉంటాయి. ఎప్పటికైనా శత్రువును మనం వెనక్కు తరిమిగొట్ట గల్గుతాం. మొదట యెక్కడ స్థావరమేర్ప రచుకున్నాడో, అక్కడికి శత్రువు మరలి పెళ్ళవలసివస్తుంది."

అమెరికన్ల అభిప్రాయాలు

ఈ యుద్ధరంగం బ్రిటిష్‌వారి కెంత ముఖ్యమో, అమెరికన్లకుకూడా అంతే ముఖ్య మని మనం తెలుసుకోవాలి. అంతకంటె యెక్కువ ముఖ్యంకూడ. అయితే, అమెరి కన్లు పై అభిప్రాయంతో ఏకీభవించడంలేదు. "న్యూయార్క్‌టైమ్సు" అనేపత్రికకుహాన్సన్ బాల్డ్విన్ అనునతడు మిలిటరీ శాఖ సంపా దకుడు అతడీ క్రింది విధంగా వ్రాస్తున్నాడు. (USOWI వార్తాసంస్థపంపిన టెలిగ్రాం):-

"ఈ జపాన్‌దాడియొక్కఉద్దేశం, కేవలం మిత్రసేనలదృష్టినిమళ్ళించడంమాత్రమేకాదు. అంతకంటె పెద్దవ్యూహం ఒకటి ఉండియుం డాలి ....ఇంఫాల్, కోహిమా, దిమాపూర్ పట్టణాలకేగాక, బెంగాల్ - అస్సాం రైల్వే కంతకూ యిప్పుడు ప్రమాదంయేర్పడింది.... రాజకీయంగా ఆలోచించినా, అంతకంటె ముఖ్యంగా మిలిటరీ దృష్టితోచూచినా, దాడి జరిపిన జపాన్ సేనల్నినడుం విరగ్గొట్టి ఎంత త్వరగా తరిమివేస్తే అంతమంచిది."

దీని అర్థంయేమిటి?

మిలిటరీ దృష్టితో చూదాం, జపాన్ సేవలనడుం విరగ్గొట్టకపోతే, ఉత్తర అస్సాం లోను, ఉత్తరబర్మాలోను, ఉన్న అమెరికన్ సేనలకెట్టి సంబంధాలులేకుండా పోతాయి. చైనాకుపోయే నేలమార్గాన్ని తిరిగి స్థాపించే అవకాశం యికఉండదు.

రాజకీయంగా ఆలోచిద్దాం, జపాన్ సేవల దాడిని అరికట్టకపోతే, పరిస్థితులెంతో విష మిస్తాయి. దేశంలోనేడు రాజకీయ ప్రతిష్టం భన వ్యాపించియుంది. దేశభక్తులంతా నిస్పృహతో, దారి - తెన్ను గానక, చూస్తూ కూర్చున్నారు. ఒకనాడు కాంగ్రెసు అధ్య క్షుని పదవి నలంకరించిన బోసు "యిదుగో; భారతస్వాతంత్ర్య సైన్యంతో నేను ప్రవేశిస్తు న్నా" నని గొంతెత్తి అరుస్తున్నాడు.

జపాన్ దాడివల్ల రాజకీయంగాను, మిలి టరీ రీత్యా, యేర్పడ్డ ఈ విషమ పరిస్థితి అమెరికన్లను తీవ్రంగా ఎదుర్కొంటున్నదన్న మాట. చర్చిల్ ప్రధాని ఇండియా సమస్యను పరిష్కరించడానికి పూనుకో వలసిందని అమెరికన్ పత్రికలు మళ్ళీ సూచించ నారంభించాయంటే, కారణంయిదే.

అంతర్జాతీయ సమస్య

ఇటీవల చైనానుండి మనదేశానికి కొందరు ప్రముఖులు చూడడానికి వచ్చారు. చైనా ప్రభుత్వ వర్గాలు, మిలిటరీ నిపుణులు, మన దేశ సమస్యను గురించి ఎంతో ఆందోళన పడుతూన్నట్లు వారు తెలియజేస్తున్నారు.

ఇదంతా ఏమి (మిగతా 8 వ పేజీలో)



ఈనాం రైతుల జిరాయితీహక్కును కాపాడాలి

— నండూరి ప్రసాదరావు

పూర్వం హిందూచక్రవర్తులు, రాజులు దేవాలయముల, సత్రముల, ధర్మసంస్థల పోషణ నిమిత్తం, లేక రాజ్యమునకు చేసిన సేవకు ప్రతిఫలంగాను, ఈనాముల నిచ్చే వారు. ఈపద్ధతినే పిమ్మట వచ్చిన మహమ్మదీయ ప్రభువులు అనుసరించారు. బ్రిటిషు ప్రభుత్వంకూడా 100 సంవత్సరముల క్రితం వరకూ ఈనాములనిస్తూ వచ్చింది.

హిందూ ధర్మ శాస్త్రాల ననుసరించి భూమిపై రెండు హక్కులున్నాయి. (1) ఒకటి రాజుది, లేక అతని ప్రతినిధిది. (2) భూమిని సేద్యంచేసే రైతుది. పంటలో రాజుకుగల హక్కు 'మేల్వారం' అనీ, భూమిని అనుభవించే రైతుకుగల హక్కు 'కుడివరం' అనీ పిల్వబడుతాయి. భూమిని సేద్యంజేస్తున్నందున రైతుకాహక్కు ఏర్ప డింది. కాబట్టి, ఈనాం ఇవ్వ బడ్డప్పుడు ఈనాందారుకు రాజు అతనికున్న 'మేల్వారం' హక్కును మాత్రమే ఇవ్వగలడుగాని, 'కుడి వరం' హక్కును గాదు. భూమిని సేద్యం జేస్తూ వున్న వానికే ఈనామునిచ్చియున్నచో అట్టివారికి మాత్రం రెండుహక్కులూ సంక్ర మిస్తాయి. కాని ఇట్టి సందర్భాలు బహు కొద్ది. ప్రభుత్వంయొక్క ఏజంట్లు మాత్రమే అయినా, జమీందార్లకు యిట్టి 'మేల్వారం' మాత్రమే ఉన్నదని ఎస్టేటు లాండు ఆక్టు నిర్ధారణచేస్తోంది. అట్టి జమీందారు ఈనాము లను గ్రాంటు చేస్తున్నప్పుడు తనకులేని 'కుడివరం' హక్కును ఈనాందార్ల కెట్లా ఇవ్వగలడు?

ఆక్టుయొక్క పుట్టు పూర్వోత్తరాలు

ఈ విషయాన్నే 1869 లో ప్యాసుకాబడ్డ మద్రాసు ఈనామ్సు ఆక్టు బలపరుస్తోంది. ఒకరికి ఈనాం గ్రాంటు చేయిబడినంత మాత్రాన, ఈనాము భూములను ఇదివరకే అనుభవిస్తున్న ఇతరుల హక్కులకుగాని, క్షేమాలకుగాని భంగం కలుగదు. ఈనాం దారుకు లేని హక్కులు కలుగవు. దీనివల్ల ఈనాం భూములపై సర్వ హక్కులు ఈనాం దారుకేవున్నవనుట అబద్ధమని తేలుతున్నది. మరీ ముఖ్యంగా, నిండు ఈనాములలో ఇట్టి దనలే సంభవించదు. కారణం, గ్రాంటు సమయానికి పూర్తి గ్రామమంతా ఈనాం పుచ్చుకున్నవాని స్వాధీన భుక్తములలో వుండటం అసంభవం. ఇందువల్లనే 1802, 1822 రెగ్యులేషన్లు, 1865 రెంటు రికవరీ ఆక్టు, 1892 గ్రామోద్యోగుల చట్టం, 1905 లో కౌన్సిలులో ప్రవేశ పెట్టబడ్డ మద్రాసు ఎస్టేట్సులాండు బిల్లు, ఈనాములనుకూడా ఎస్టేట్లక్రిందనే పరిగణించినవి.

ప్రీవీ కౌన్సిల్ తీర్పు

1918 జులై 1 వ తేదీవరకూ ఈనాందా ర్లకు గ్రామములోని భూములలో కుడివరం హక్కు-దీనినే జిరాయితీ హక్కు అంటాం— ఉన్నదీలేనిదీ నిరూపించుకోవాలసినది ఈనాం దారే. కాని, ఆ దినమున యివ్వబడిన ప్రీవీ కౌన్సిల్ తీర్పు, అటుపిమ్మట తీర్పులూ ఈ హక్కును ఈనాందారుగాని, రైతుగాని నిరూ పించుకోనక్కరలేదు. ప్రతి కేసునూ దాని స్వభావాన్నిబట్టియే నిర్ణయించాలి, అని నిర్ధా రణ చేసింది. ఇందువల్ల మూడుకోర్టులూ తిరుగలేనిరైతులు జిరాయితీహక్కును నిరూ పించుకోలేకపోవటం, ఈనాందార్లు తమకు లేని కుడివరం హక్కును చలాయిస్తూ రావటం జరిగింది.

ఈనాం సవరణ బిల్లులు

ఈ వైపరీత్యాన్ని సరిదిద్ది రైతులకు కుడి వరం హక్కును గలుగచేయుటకై 1934 లో మద్రాసు కౌన్సిలులో సవరణ బిల్లు ప్రవేశ పెట్టబడింది. దానిప్రకారం, జమీందార్లవలెనే ఈనాందార్లున్ను "ఇవి మా స్వంత కమతాలు" అని రుజువుచేసుకోవాలి. అట్టి భూములలోనే వారికి మేల్వారం, కుడివరం హక్కులుం టాయి. సెలక్టుకమిటీ యీ బిల్లును స్వల్ప మార్పులతో అంగీకరిస్తూ ఈనాముల నన్ని టినీ ఎస్టేట్లుగా నిర్వచించింది. ఈ బిల్లు 1935 మార్చిలో ప్యాసయి, గవర్నరు ఆమో దాన్ని పొందింది. కాని "ఈనాందార్లకేమీ పరిహారం యివ్వకుండానే రైతులకు కుడి వరం హక్కును కలగచేయటం అక్రమం. గనుక నేను అంగీకరించను" అని గవర్నరు జనరల్ తెలియజేశాడు. కాబట్టి మరల 1936 లో మరొక సవరణను చేయవలసి వచ్చింది. దాని ప్రకారం, తన స్వంత కమతా లని రుజువుచేసుకోలేని భూములపై రైతు ఒక్క సంవత్సరం శిస్తును పరి హారంగా యిస్తే ఆ రైతుకు జిరాయితీ హక్కును కలుగజేయాలి. ఒక భూమి తన స్వంత కమతం అవునా, కాదా అని రుజువు చేసుకొనే భారం ఈనాందారుది. 2 సంవత్స రములలోనే యిట్లు రుజువు చేసుకోవాలి.

ఈ బిల్లుచివరకు ఆక్టుగా ప్యాసయింది.

ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్యాస్‌చేసింది జస్టిస్‌పార్టీ మంత్రివర్గం. నానాటికి బలపడు తున్న ప్రజావుద్యమాలను ఎదుర్కొంటానికీ, రైతులలో ఒకభాగాన్ని తమవైపు ఆకర్షించి నూతన రాజ్యాంగచట్టము క్రింద 1937 లో రాబోయే యెన్నికలలో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టటానికీ, జస్టిస్ పార్టీమంత్రివర్గం ఈ సవ రణనుచేసింది. కాని ఏవుద్దేశ్యంతో చేసినప్ప టికీ, యీ సవరణ ఈనాం రైతులకు ఉపక రించింది. వారిజిరాతీహక్కు స్పష్టంగా, అంగీకరింపబడింది. ఈ ఆక్టువల్ల రైతుకు జిరాయితీహక్కు కలిగినదని మద్రాసు హైకోర్టు (1937 (2) మ. లా. జ. 573) తీర్పువల్ల స్పష్టమగుచున్నది.

హైకోర్టు తీర్పు

ఈ సవరణ ఆక్టుప్రకారం ఈ నాము రైతులు జిరాయితీ హక్కును సంపాదించు కున్నారు. ఈనాందార్లున్ను బుద్ధిపూర్వకంగా పట్టాలనిచ్చివున్నారు. కాని నర్సాపురం సబ్ కోర్టులో కొల చినఅగ్నిహోత్రుడు, యిత రులు(అగ్రహారందార్లు) సత్తసూరిరెడ్డి, యిత రులపై (రైతులు) దావాతెచ్చి, ఈసవరణ ఆక్టుతమ ఈనాముకువర్తించదని వాదించారు. సబ్‌కోర్టులో నెగ్గారు. రైతులు హైకోర్టుకు అప్పీలుచేసారుగాని, హైకోర్టులోకూడా క్రింది కోర్టుతీర్పుఖాయం చేయబడ్డది. హైకోర్టు తీర్పులో, "ఈ నాములుగాని, అగ్రహారాలు గాని, పోరంబోకలుగాని వున్నయెడల, అట్టి గ్రాంటులు (యీనాములు) మద్రాసు ఎస్టేట్సు లాండు ఆక్టు సెక్షను 3 క్లాజు (2) డి. ప్రకా రం ఎస్టేట్లుగావనియూ, సదరు ఆక్టు అట్టి గ్రాంటులకు వర్తింపదనియూ, బంద్రికలు నిండు యీనాములు కావనియు, నిర్ధారణ చేయబడింది. దీని నాధారంగా చేసుకొని ఈనాందార్లు అప్పుడే రైతులపై దావాలు ప్రారంభించారు.

హైకోర్టు తీర్పు అక్రమం అనం. సవ రణలో ఒక స్వల్పలోపంవుంది. కాని దీని వల్ల అనేక లక్షలమంది రైతులకు అన్యాయం కల్గుతున్నది. ఏ ధర్మశాస్త్ర ప్రకారమూ రాజుకుగాని, తత్ప్రతినిధికిగాని, భూమిపై హక్కులేదు. మనుస్మృతి మొదలుకొని ఔరంగజేబు పాదుషా మసీదు కట్టుకొనుటకై భూమిని కొనుక్కొనువరకూ గల హిందూ మహమ్మదీయ ధర్మశాస్త్రాలు సాగుచేయు రైతే భూమికి హక్కుదారుడు అని స్పష్టంగా అంగీకరిస్తున్నాయి. అట్టి సందర్భంలో, రాజునుండి గ్రాంటుగాపొందిన ఈనాందార్లకు కుడివరం హక్కు ఎలా వస్తుంది? ఈ ధర్మాన్నే 1936 సవరణ అంగీకరించింది. కాని చట్టరూపంలో దానిని పెట్టటంలో మాటల తకారరు వచ్చి యిప్పుడు హైకోర్టు తీర్పువల్ల చెల్లకుండా పోయింది. కాబట్టి రైతుయొక్క హక్కులను స్పష్టంగా, చట్ట సంబంధమైన లోపములు లేకుండా, పునరుల్లే ఖించ వలసియున్నది.

ఈ సవరణకు ప్రాణం పోయటం తేలిక పని కాదు. అగ్రహారందార్లు, యీనాందార్లు, వారిపై ఆధారపడి జీవించువారు దీనిని తప్ప కుండా ప్రతిఘటిస్తారు. ప్రకాశం కమిటీ తల పెట్టిన జమీందారీ చట్టంలో ఈనాం రైతుల ప్రసక్తియే లేదంటే యీ శక్తుల శక్తిసామ ర్థ్యాలెట్టివో తెలుసుకోవచ్చును. కాబట్టి రైతులు బహు తీవ్రంగా ఆందోళన చేయ వలసి వుంటుంది. రైతువుద్యమాభిమాను లందరి సహాయం సంపాదించవలసి వుం టుంది. శాసనసభ్యులందరి సహకారాన్ని పొంది, వారిచే యీహక్కును పొందు వరుస్తూ ఎస్టేట్సులాండు ఆక్టును తిరిగి సవ రించవలసినదిగా మద్రాస్ ప్రభుత్వాన్ని కోరుతూ వ్రాయించాలి. గ్రామగ్రామం నుండి ప్రభుత్వానికి మహజర్లు పంపాలి. ఈ ఆందో ళనను సాగించుటకై వెంటనే పూనుకో వలసినదిగా రైతుసంఘాలను హెచ్చరిస్తు న్నాను.

పృధ్వీసింగు సంచారం

పశ్చిమగోదావరి సంచారం పూర్తిచేసుకొని ఈ నెల 3 వ తేదీని కామ్రేడ్ పృధ్వీసింగ్ రాజమండ్రి (తూర్పుగోదావరి) వెళ్ళారు. స్త్రీ, పురుష వలంటీర్లు, వివిధ కార్మిక సంఘ ప్రతినిధులు వారికి గోదావరి స్టేషనువద్ద సుస్వాగత మిచ్చారు. తాలూకానుండి వచ్చిన కాంగ్రెసు వాదులు, పట్టణంలోని కాంగ్రెసు ప్రముఖులు, ఇతర దేశభక్తులు - అంతా రెండువందల మందితో మధ్యాహ్నం సమా వేశం జరిగింది. కాంగ్రెసు దేశభక్తులు వేసిన ప్రశ్నలకు పృధ్వీసింగ్ సమాధానాలు చెప్పారు.

సాయంత్రం బహిరంగసభ ఏర్పాటు చేశారు. పోలీసులు కలిగించిన ఆటంకాల ఫలితంగా ఒక మారుమూలను సభ జరుప వలసి వచ్చింది. అయినప్పటికీ 1500 మంది సభకువచ్చి, ఈ విప్లవయోధుని సందేశం విన్నారు. బెంగాలులోని క్షామ పరిస్థితులను వివరించి, విరాళాలను కోరగా, అందరికన్నా ముందు స్త్రీలు ఎంతో ఉత్సాహంతో నగలు, నాణాలు సమర్పించారు. ఒక పేపరుమిల్లు కార్మికుడు పెండ్లినాడు తనకిచ్చిన ఉంగరాన్ని ఇచ్చాడు. ఒక పూలదండ పాటకు పెట్టగా, దుర్గాప్రసాదరావను ఒక పెద్ద రైతుతో జట్టు కార్మిక సంఘంవారు పోటీపడ్డారు. పాట 100 రూపాయలకు పోయేసరికి ఇరుపక్షాల వారు కరువునిధి కిస్తామని చెప్పి విరమించు కున్నారు. మొత్తం రు 85-15-6 అక్కడ వసూలయింది. రు 287-8-0 లు వాగ్దానా లున్నాయి.

కాకినాడలో

కాకినాడలో పృధ్వీసింగ్ కార్యక్రమం గురించి నోటీసులు అచ్చు వెయ్యాలంటే స్థానిక అచ్చాఫీసులన్నీ నిరాకరించాయి. ఇక వలంటీర్లు బయలుదేరి వీధివీధి తిరిగి కార్య క్రమాన్ని ప్రచారం చేశారు.

ఆనాటి (4 వ తేదీ) సభకు వేయిమంది వచ్చారు. ఇంచుమించు కాంగ్రెసువాదులం దరూవచ్చారు. పృధ్వీసింగ్ దేశాన్ని నేడెదు ర్కొన్న ప్రమాదాన్ని వివరించారు. దేశద్రో హులనుండి, శత్రుమూకలనుండి దేశాన్ని జయప్రదంగా కాపాడాలంటే జాతీయప్రభు త్వం ఎలాఅవసరమోస్పష్టపరిచారు. అందుకు జాతీయనాయకుల విడుదల, కాంగ్రెసు-లీగు ఐకమత్యం అవసరమన్నారు.

ఉపన్యాసానంతరం బెంగాలు నిధికి విరా ళాలు కోరారు. రు 50-9-0 వసూలయింది. బంగారు, వెండి గాజులు మొదయిన నగలు వచ్చిపడ్డాయి.

రాత్రి కాంగ్రెసు వాదులు పృధ్వీసింగ్‌ను కలుసుకున్నారు. ప్రస్తుతరాజకీయ పరిస్థితు లను గురించి, దేశభక్తియుత కార్యక్రమాన్ని గురించి చర్చలు జరిగాయి.

రామచంద్రపురం

మరునాడు రామచంద్రపురంలో 150 మందితో ఊరేగింపు జరిగింది. అంతముందు కాంగ్రెసువాదులతోను, ఇతర దేశభక్తులతోను దేశపరిస్థితులను గురించి చర్చలు జరిగాయి.

సాయంత్రం సభలో బెంగాలునిధికి రు. 15-0-0 లు ప్రోగయింది. బడేసాహెబ్ అనేవర్తకుడు ఒకఉంగరం ఇచ్చాడు.

నెల్లూరులో ఆహారసమస్యపై వివిధపార్టీలఐక్యత

నెల్లూరు టౌనులో ఆహార పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నవి. ఒక్కొక్క రోజున బియ్యం దొరక్కపోవడం, అథవా దొరికినా, హెచ్చుధరలకుగాని చిక్కక పోవడం, జరుగుతోంది. కందిపప్పు శేరు 0-9-0, పెసరపప్పు 0-8-0, మినపప్పు 0-14-0, మిరపకాయలు 1 వీశె 1-12-0, చింతపండు 1-0-0, ఉప్పు 1 శేరు 0-2-0, వంతున అమ్మబడుచున్నవి. కట్టెలు-బొగ్గుల ధరలు కంట్రోలు చేయబడినప్పటికిన్నిసరిగా దొరకుటలేదు. బొగ్గులు దొంగమార్కెటులో బస్తా రు. 3-8-0 వంతున దొరుకుచున్నవి. కంట్రోలు చేయబడిన మందులు, సిమెంటు మొదలగునవి సరిగా అమ్మబడుటలేదు. రేషనింగు పెట్టాలని ప్రభుత్వం యేర్పాట్లు చేస్తోంది. కాని, రేషనింగు అమలుజరుపుటలో కొన్నియిబ్బందులు కల్గుతున్నాయి అందుచే ఎప్పటి పరిస్థితులు అప్పుడు పరిశీలించి ప్రజలయిబ్బందులను తీర్చుటకై అన్నిపక్షలతోకూడిన ఒక తాత్కాలిక ఆహారకమిటీ యీ క్రింది సభ్యులతో ఏర్పరచబడింది. శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డిగారు, మాజీ జిల్లాబోర్డు అధ్యక్షుడు, ఏ. ఐ. సి. సి. సభ్యుడు; శ్రీ ముత్తరాజు గోపాలరావుగారు, టౌను కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు; శ్రీమన్నేపల్లి హనుమంతరావుగారు, జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి; శ్రీ ఆర్. ఎ. అన్సారీ జిల్లా ముస్లింలీగు అధ్యక్షుడు; శ్రీ కాళహస్తిరామనాధంగారు, జిల్లాహిందూ మహాసభకార్యదర్శి; శ్రీ చండి విశ్వనాధం గారు, జిల్లాజర్నలిస్టుసంఘ అధ్యక్షుడు; శ్రీనేలనూతల సుబ్బరాయుడుగారు, రేటుపేయర్ల సంఘకార్యదర్శి; శ్రీ ముంగమూరు వెంకట సుబ్బారావుగారుఅడ్వకేటు; శ్రీఇస్తాచెంచయ్య గారు, బ్రహ్మసమాజ ప్రచారకుడు, శ్రీఖండవోలు కృష్ణారావుగారు, జిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి; శ్రీ అమంచర్ల గంగాధరరావు. టౌను కమ్యూనిస్టు కమిటీ ఆర్గనైజరు. కన్వీనరుగా గంగాధరరావును, వలంటీరు కెప్టెన్‌గా శ్రీ గోపాలరావుగారిని ఎన్నుకున్నారు.

త్వరలో రేషనింగు బియ్యానికేగాక, కట్టెలకు, బొగ్గులకు కూడా అమలు జరపాలని, ఇతర ఆహారపదార్థాల ధరలు కూడా కంట్రోలు చెయ్యాలని, పప్పు ధాన్యాలు అమ్మకటలో ఎక్కువ కోటాను కోఆపరేటివ్ స్టోర్సుకు ఇవ్వాలని కోరుతూ ఒక కరపత్రం వేశారు. అందులో చివర యీ క్రింది విధంగా హెచ్చరిక చేయబడింది.

"ఈ సమస్య మన ప్రజలకంతా సంబంధించింది. తిండిలేకుంటే నశించేది మన ప్రజలు. నాశనమయ్యేది మన దేశం. కాబట్టి మనకెన్ని రాజకీయ, మత భేదాభిప్రాయాలున్నా అందరంకలసి యీ సమస్యమీద పనిచెయ్యాలి. ఆకలికి రాజకీయ, మతభేదాలు లేవు."

పై కమిటీ యాజమాన్యాన 8-4-44 వ తేదీన పత్తేఖాన్ పేటలో జరిగిన బహిరంగ సభలో శ్రీ ముత్తరాజు గోపాలరావుగారు ఉపన్యసిస్తూ యిలా చెప్పారు: "ప్రజలు తిండికై పడరానిపాట్లు పడుచున్న యీరోజులలో కమ్యూనిస్టులు - కాంగ్రెసు వారు, హిందూమహాసభ యితర రాజకీయపార్టీలన్నీ కలిసిపనిచేయకపోతే, మనప్రజలను రక్షించుకొనలేం."

★ రైతుసంఘవార్తలు

అధికాహారోత్పత్తికి ★ ★ రైతుల ఆందోళన

7.4.44 వ తేదీని ఉద్దరాజు సూరప రాజుగారి అధ్యక్షత క్రింద ప. గోదావరిజిల్లా రైతుసంఘ కార్యనిర్వాహక వర్గం వేంద్ర గ్రామంలో సమావేశమయింది.

నిరంతర ప్రజాసేవకుడు, రైతుసంఘ నిర్మాతలలో ప్రధానుడు. కార్యదీక్షాపరుడు. అయిన కీ. శే. కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తిగారి స్మారక దినోత్సవం ఏప్రిల్ 19 వ తేదీని జిల్లాఅంతటా జరుపుటకు తీర్మానించబడింది.

10 వేలబస్తాల ధాన్యం పండే పెంఢ్యాల కానూరు స్కీములను ప్రభుత్వం వెంటనే అమలు జరపాలనీ, కొద్దిమంది స్వార్థపరుల మాటలను విశ్వసించి అవరాదనీ, కోరుతూ మరొకతీర్మానం ఆమోదించబడింది.

బంజరు భూములసాగుకు 5సంవత్సరములైనా గ్యారంటీ యివ్వాలనీ, అప్పుదరఖాస్తు ఫారములను గత సంవత్సరంవలెగాక విరివిగా పంచిపెట్టాలనీ, సూచన లీయబడ్డాయి.

• • •

నెల్లూరుజిల్లా రైతుసంఘం

7-4-44 వ తేదీని శ్రీదువ్వూరి బలరామ రెడ్డిగారి అధ్యక్షత క్రింద పైసంఘ కార్య నిర్వాహక వర్గం నెల్లూరులో సమావేశమై. యీ క్రింది తీర్మానాలను ఆమోదించింది.

1. సంయుక్తరాష్ట్ర కాంగ్రెసు నాయకుల సమావేశంలో ముస్లిం ప్రజల స్వయంనిర్ణయ హక్కును అంగీకరించడం, అసెంబ్లీలో లీగు కాంగ్రెసుకలిసి ఫైనాన్సు బిల్లును ఓడించడం, నెల్లూరులోకాంగ్రెసు, హిందూమహాసభ, మొదలైన సంస్థల ప్రముఖులు ఆహార సమస్య విషయంలో కలిసి పనిచేయడం దేశాభ్యుదయానికి దారితీయగలవని విశ్వసిస్తూ తీర్మానించారు. నెల్లూరుజిల్లా రైతుసంఘం అఖిల భారత రైతుసంఘానికి శాఖయైన జిల్లారైతు సంఘంతోకలిసి పనిచేయవలసిందని కోరుతూ ఆహ్వానించారు.

2. సిమెంటు పంపకం సక్రమంగా జరుగుటకు జిల్లా కో-ఆపరేటివ్ స్టోర్సుకు, లోకల్ బోర్డులకు, పెర్మిట్లు యివ్వాలి, పంపకంపై జిల్లారైతుసంఘానికి అధికారం యివ్వాలి. మొదట యిరిగ్రేషన్ పనులకు, తరువాత గ్రామపారిశుధ్యానికి క్రమపద్ధతిని అమ్మించాలి.

3. ప్రభుత్వం యినుమును వ్యవసాయ పనిముట్లకు మొదట యివ్వాలనీ, గ్రామరైతు సంఘం ఉమ్మడిగా పంచేపాటినిగుర్తించాలనీ, కోరుతూ తీర్మానించారు.

4. నెల్లూరు డెల్టానుండి దక్షిణతాలూకాకు ప్రతినెల పంపవలసిన 80 టన్నుల బియ్యం స్పెషలుగానైనా రైలులోపంపే యేర్పాటు చేయవలసిందని జిల్లాకలెక్టరును కోరుతూ తీర్మానించారు.

• • •

బాపట్ల తాలూకా రైతుసంఘం

4-4-44 వ తేదీని, శ్రీ మెట్ల వెంకట సుబ్బారావుగారి అధ్యక్షత క్రింద బాపట్ల తాలూకా రైతుసంఘం సమావేశమై, యీ క్రింది తీర్మానాలు గావించింది:

1. రొంపేరు బంజరుసాగుకై ప్రభుత్వం రొంపేరు మురుగునీరు పోయే సదుపాయం చెయ్యాలి.

2. నందాయిపాలెం వగైరా గ్రామాలకు సంబంధించిన కర్లపాలెం ఫారెస్టు బంజరు 300 యకరాల భూమిని మెట్టసాగుకు యివ్వాలి.

3. అప్పాపురం ప్రాజెక్టు ఏరియాలో కాకుమాను, భల్లుఖానుకుపాలెం గ్రామాలకు సంబంధించిన 1000 యకరాల భూమి పురక ఎత్తుచున్నది కాబట్టి, దానిని పల్లపు సాగుకు యిస్తే 13000 బస్తాల ధాన్యం పండగలదు.

4. కర్లపాలెం, పేర్లి సప్లయి ఛానల్సు క్రింద సాగుచేయబడే 10 వేల యకరాల భూమికి నీరుచాలడంలేదు. అందువల్ల పై రెండు ఛానెల్సుకు సంబంధించిన నైఫనును పెద్దదిచేసి, యీ 10 వేల యకరాలకు ప్రభుత్వం నీటిని సప్లయిచేయవలసివుంది.

5. ఎరువులకు, విత్తనాలకు ప్రభుత్వం యిచ్చే అప్పులకు ఎగ్రికల్చెరల్ డిమాన్‌స్ట్రేటరు పెట్టే ఆటంకాలవల్ల రైతులకు సక్రమంగా అప్పుల ఫారాలు అందడంలేదు. అందువల్ల అప్పులఫారాలు విరివిగా సప్లయి అయేటట్లు ప్రభుత్వం చర్యతీసుకోవాలి.

6. కో-ఆపరేటివ్ స్టోర్సు, కో-ఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ శాఖలద్వారా ఇనుప పరికరాలు కంట్రోలు ధరలకు సప్లయి చేయబడాలి.

7. ఉలవలు మార్కెట్లో దొరకక, ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి గనుక, ప్రభుత్వం చౌకధరలకు ఉలవలు సప్లయి చేసేటట్లు చూడాలి.

8. రసాయనిక ఎరువుల అమ్మకంమీద వ్యవసాయ శాఖకుగాని, రివెన్యూ శాఖకుగాని అజమాయిషీ ఉండాలి.

9. తాలూకా డిమాన్‌స్ట్రేటరుచేసే అక్రమాలను ప్రభుత్వం విచారణచేసి, ఆయన్ని పదవినుండి తొలగించాలి.

• • •

తెనాలి తాలూకా రైతుసంఘం

పై సంఘ కార్యనిర్వాహకవర్గం 4-4-44 తేదీని రావి అమ్మయ్యగారి అధ్యక్షతక్రింద సమావేశమై, ప్రభుత్వం ఎరువులకు అప్పుల ఫారాలు గత సంవత్సరం వలె కాకుండా సకాలానికి సప్లయిచేయాలని, వ్యవసాయ శాఖద్వారా వ్యవసాయ పనిముట్లు చౌకధరలకు సప్లయి చేయాలనీ, తీర్మానించింది. 15 వేల సభ్యత్వం గల జిల్లా రైతుసంఘానికి జిల్లా ఆహారసంఘంలో ప్రాతినిధ్యం యివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం గావించింది.

• • •

బందరు తాలూకా రైతు సంఘం

బందరు తాలూకా రైతుసంఘ కార్యవర్గ సమావేశం శ్రీ పడమట కోటేశ్వరరావుగారి అధ్యక్షతను బందరులో 8-4-44 న ఆఫీసులో జరిగింది. ఈదిగువతీర్మానాలు చేయబడ్డాయి.

1. యీ సంవత్సరం తాలూకాలో అదనంగా 1500 ఎకరాలు పెందుర్రు, ఎండపల్లి, కంకటవ, చిన్నాపురం గ్రామాలలో సాగు చేయించాలనీ,

2. రైతులకువ్యవసాయ పనిముట్లుయింత వరకు లేవుగన వెంటనే ప్రభుత్వం సప్లయి చేయించాలనీ,

3. ఉలవలు అదనంగా పండు జిల్లాల నుండి కృష్ణాజిల్లాకు అవసరంకొలదీ సప్లయి చేయించాలనీ, కిరసనాయిలు తాలూకాఅంతట రేషనింగు కార్డుప్రకారం సక్రమంగా ఇంటికి ఒక బుడ్డిచొ॥న అందజేయాలనీ,

4. జాతీయ నాయకులను విడుదలచేసి ప్రతిష్టంభనను అంతమొందించాలనీ. ముఖ్యముగా జపానుదాడిని గుర్తించి జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పిదేశాన్ని రక్షించుటకు ప్రభుత్వం పూనుకోవాలనీ తీర్మానించారు.

• • •

అనకాపల్లి తాలూకా రైతు సంఘం

తే 10-4-44 న అనకాపల్లి తాలూకా రైతుసంఘ జనరల్‌బాడీ సమావేశం శె. గోవిందరావుగారి అధ్యక్షతను అనకాపల్లిలో జరిగింది.

వేరుశెనగవిండిని వ్యవసాయ శాఖవారు కొని స్టాకుచేసి, ప్రజలకందుబాటులో వుండేటట్లు ధరలను కంట్రోలుచేయాలనీ చెరువుల మరమ్మతు యాక్టును వెంటనే ప్రభుత్వము అమల్లో పెట్టాలనీ, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీవారు ప్రభుత్వము నిషేధించిన చెరకులో ఎన్ని టన్నులు తీసుకొనిరో అన్ని టన్నులకు ట 15 రు 18-0-0 చొ॥ పూర్వపు ఎగ్రిమెంటు షరతులప్రకారం యిచ్చితీరాలనీ, తీర్మానించబడింది.

సవరణలు

రైతుమహాసభనిధిని గురించి యీ క్రింది సవరణలు చేసుకోవాలి.

గ్రామం	ప్రజాశక్తి	తప్పు	ఒప్పు
రెడ్డిగూడెం	15-3-44	59-0-0	19-0-0
విప్పన్నపేట	29-3-44	387-0-0	255-8-0

★ బెంగాల్ కరువునిధికి

రెండురోజుల్లో రు. 1028

సోవియట్ ఫిలిం ప్రదర్శన ఫలితం

— కంభంపాటి సత్యనారాయణ (జూనియర్)

బెజవాడ సోవియట్ మిత్రమండలివారి అధ్వర్యాన కజాకిస్థాన్, సోవియటు స్వాతంత్ర్యయుద్ధం, అను 2 సోవియట్‌రష్యా ఫిలింలు 7-4-44 వ ప్రదర్శింపబడినయి. వాటివల్ల వసూలయే డబ్బు అంతా బెంగాల్ కరువుబాధితులసహాయార్థం పంపబడుతుందని చెప్పిన వెంటనే, సరస్వతీ పిక్చెర్ పాలెస్ ప్రొప్రయిటర్సు ఖర్చులన్నీ భరించి తమ సినిమాహాలును 2 ఆటలకు ఉచితంగా ఇచ్చారు. 50 లక్షల ప్రజలు నాశనమయి, ఇంకా కరువు అంటువ్యాధులలో చిక్కుకొని బాధపడుతూన్న సోదరబెంగాల్ ప్రజకుసహాయం చేయుటకు ఏ దేశభక్తుడు ముందుకు రాడు? రెండు రోజులుమాత్రమే ఇంటిఇంటికి వెళ్ళి టిక్కెట్లు అమ్మాం. రు. 1028-4-0 లు వసూలైంది.

సౌమ్యు పీపుల్స్ రిలీఫ్‌కమిటీ, కలకత్తాకు పంపబడింది.

సోవియట్ యూనియన్, సోవియట్ ప్రజలు, సోవియట్ సైన్యం, అంటే మన దేశంలోని దేశభక్తులందరికి అభిమానమే. అందువల్ల అక్కడి ప్రజల జీవితాన్ని, కార్యకలాపాలను, తెలిపే ఫిలిమ్సును చూడాలని బెజవాడలో అన్నిపార్టీలవారు, సోదర దేశభక్తులందరూ, కుతూహలపడ్డారు. పైగా వారు ఇచ్చే డబ్బుఅంతా బెంగాలు కరువుకు వెళ్తుందనే సంతోషం, సంతృప్తిగూడా ప్రతివారిలో ఉండుటవల్ల, కార్యక్రమం జయప్రదంగా జరిగింది.

అయితే, ఈ ఫిల్ముల సారాంశమేమిటో చూద్దాం.

కజాక్‌స్థాన్ (6 రీల్సు)

ఇది మధ్య ఆసియాలో ఉన్న ఒక సోవియట్ రాష్ట్రం. జనసంఖ్య 70 లక్షలు. వైశాల్యం: 55040 చ. మైళ్లు. ప్రజలు ఎక్కువగా మహమ్మదీయ మతసాంప్రదాయాల్లో పెరిగినవారు. ప్రభుత్య అధ్యక్షుడు ఇషాక్ ఆలీషరీఫ్.

1917 కు పూర్వం, జారుప్రభుత్వకాలంలో ఒకమూలనుంచి మరొక మూలవరకు ఎడారులతో, నెర్రలతో నిండిన భూములతోను; నీటిచుక్క అనేదిలేక, వ్యవసాయంలేక, ఇసుక తుపానులతోను, నిండి ఉండేది ఈప్రదేశం, ప్రజలలోఅక్షరజ్ఞానంలేదు. జారు ప్రభుత్వపుబానిసలుగా ఉండేవారు.

1917 లో విప్లవం వచ్చింది.

బీడుభూములన్నీ పంటభూములైనయి, వ్యవసాయం ఆధునికయంత్రాలతో ప్రారంభమయింది, అన్నిరకాల పంటలు; కడుపు నిండా తిండి; దేశదిమ్మరులుగా తిరుగుతూ ఉండే కజాక్ ప్రజలకు ఇండ్లు, స్థిరనివాసం, విజ్ఞానం లభించాయి.

అంతా నూతన జీవితం. సేటికాలువలు, పంటకాలువలు, త్రవ్వారు. ఆధునికయంత్రాలు దిగినయి. ప్రజలంతా శ్రమపడ్డారు. మోటార్లు, రైళ్ళు, విమానాలు, అన్నీ వచ్చినయి. నూతన పరిశ్రమలు ఆరంభమయినయి.

ఆధునికపట్టణాలు-చక్కటిరోడ్లు-పార్కులు ఫలవృక్షాలు - స్కూళ్ళు - కాలేజీలు ఎక్కడ చూసినా!

చిత్రకళలు - డ్యాన్సులు - సంగీతం.

జాతీయభాష, కళలు అన్నీవృద్ధిపొందాయి.

సమిష్టి వ్యవసాయక్షేత్రాలలో సమిష్టిగా కష్టించి పండించిన ఫలితాన్ని సమిష్టిగా అనుభవిస్తున్నారు.

వైద్యశాలలన్నీ ప్రతిప్రేక్షకుని కదిలించినవనే చెప్పవచ్చు. ఎంతో వెనుకబడివున్న కజాకిస్థాన్ ప్రజలు 25 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి పొందారు! ఈ అభివృద్ధికి కారణమైన వారి సోషలిస్టు నిర్మాణం మానవాభ్యుదయానికి ఎంత సహాయపడగలదో ప్రతి వారికి బోధపడింది.

సోవియట్ స్వాతంత్ర్య యుద్ధం (8 రీల్సు)

సోవియట్-జర్మన్ యుద్ధం ప్రారంభమయి 365 రోజులైంది. ఫిలింతీసేటప్పటికి 366 వ రోజున ఒకేసారి సోవియట్‌భూమిలో 100 వేరువేరుప్రదేశాల్లో 160 మంది ఫొటోగ్రాఫర్లు సోవియట్‌ప్రజల స్వాతంత్ర్యయుద్ధాన్ని చిత్రించారు. వారు తీసిన ఫొటోలనన్నీ కూర్పుగావించి, ప్రఖ్యాత సోవియట్ ఫిలిండైరక్టర్ మైకెల్‌స్లూట్స్కీ ఈఫిలింను తయారుచేశాడు.

తమ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవాలనే కాంక్షతో సోవియట్ ప్రజలు సాగించే స్వాతంత్ర్య యుద్ధం ఈ ఫిలింలో అద్భుతంగా చూపించబడింది.

• • •

సోవియట్ విధానమంటే సరిగా తెలియకపోవుటవల్ల, ఎక్కువగా పట్టించుకోనటువంటి వారుగూడా, ఈ ఫిలింలు చూసిన తరువాత 'రష్యాసంగతి ఏదోజాగ్రత్తగా తెలుసుకోవల్సిందే' అన్నారు. సోషలిజం అంటే ఎంత మాత్రం గిట్టని ఒక లాయరు మిత్రుడు హాలులోనుంచి బయటికి వచ్చి-"భలే పనిచేశాడులే. ఇటువంటి ఫిల్ములను ఇంకాతెప్పించండి. ఈఅవకాశం లభించినందుకుసంతోషిస్తున్నాను"-అన్నాడు నాతో.

బుకింగ్‌లోకి ఒక సుప్రసిద్ధ కాంగ్రెసు మిత్రుడు ప్రవేశించి అభినందిస్తూ-"వసూళ్లు ఎంత?" అని అడిగాడు. "సుమారు 1000." "2 రోజుల్లో మంచి వసూళ్లే!" అన్నాడు.

★

బెజవాడలో కట్టెలకరువు

పట్టణ ఆహారకమిటీద్వారా 10 వేలమందికి కట్టెల సప్లై

మార్చి 20 వ గవర్నమెంటు నిర్ణయించిన కట్టెల కంట్రోలురేటు రు 0-10-0 చాలదని, 0-13-6 కు పెంచమని ఆందోళన చేశాం. అడితీదారులు అసలు సరుకు తెప్పించుట మానివేశారు. ప్రభుత్వం రోజుకు 5, లేక 6 టన్నులు తెప్పించినంత మాత్రాన ఎంతమందికి సరిపోతుంది? కనుక రేటు హెచ్చించి, వర్తకులకు అవకాశం ఇవ్వాలని కోరాం.

అయితే ఇటు - లేకపోతే అటు

సలక 0—10—0 లకు నిర్ణయించే టప్పుడు ఆ ధర గిట్టుబాటు ధర అవునా కాదా అని గాని, ఆరేటు ప్రవేశపెట్టగానే వచ్చే కరువును ఎదుర్కొనుటకుగాని, ఏఏర్పాట్లు చేయకుండా స్థానికాధికారులు కరువును కల్గించడానికి ఎలాకారణమయారో, అలాగేపౌరులు కోరిన 0-13-6 రేటును తోసిపుచ్చి9 వ తారీఖున సలక 0-15-0 కు పెంచడం అంతసరసంగాఉంది! మొదటిధరటన్ను 22—8—0; మార్చిన ధర టన్ను 33—12—0. ధరను పెంచగానే వూరినిండాకట్టెలుంటాయని అధికారులు ఆశించారు. కాని ధరలు పెరిగిన 5వ రోజున గూడ ధరలు పెంచకమునుపులాగానే కరువు ప్రజ్వరిల్లుతోంది.

వర్తకులయెత్తు

ప్రభుత్వం త్వరగా లొంగిపోయి ధరను 1-0-0 కి 0-8-0 చొ॥ పెంచిందిగదా, ఇంకా పదిరోజులు యీ కరువును నిల్పగల్గితే ధర 1-2-0 కు యింకా ఎక్కువ చేయించుకోవాలని వర్తకుల యెత్తు. పట్టణ ఆహారకమిటీ ఏర్పరచిన రెండు సమావేశాల్లోను సలక 0-13-6 చొ॥న కంట్రోలు ధర నిర్ణయిస్తే, సరుకు తెప్పించి అమ్ముతామని చెప్పిన అడితీదారులు 0-15-0చేసినా, మెదలకకూర్చున్నారంటేవారి చర్యలోని అంతరార్థం గ్రహించాలి.

ఆహారకమిటీ ఏమిచేస్తోంది?

గత సంచికలో తెలియపర్చినట్లు లబ్బిపేటలో షుమారు 600 సంసారాలకు కార్డులు యిచ్చాం. ప్రతి యింటి అవసరాలకు సరిపోయే టట్లుగా రెండవవారం కూడ ప్రజలు తీసికొంటున్నారు. అరండల్‌పేటలో గుత్తికొండ నాగేశ్వరరావుఅను యువకుడు (అడితీయజమాని) అరండల్ పేటలో 600 కుటుంబాలకు పైగా అర్ధసలక చొప్పున న్యాయంగా గతవారంనుండి పంచి పెట్టుచున్నాడు. ధర పెంచక పూర్వం సలక 0-10-0 చొప్పున ఉన్నప్పుడుగూడ ఈయనప్రజల సౌకర్యార్థం కట్టెలు సప్లయిచేశాడు. అలాగే మరొక అడితీదారు మేం చెప్పినట్లుగా చీటీల ప్రకారం సప్లయిచేస్తున్నాడు.

సూర్యారావుపేట ప్రజలు కట్టెలు దొరుకక ఇబ్బందిపడుతుంటే, షుమారు 300 ఇండ్లకు, పున్నమ్మతోటలో 150 యిండ్లకు, సీతన్నపేటలో 200 ఇండ్లకు, 22 వ వార్డులో 250 యిండ్లకు, మల్లిఖార్జునపేటలో 220 యిండ్లకు చీట్లపద్ధతిమీద కట్టెలుఅందచేయుచున్నాము. కంట్రోలు రేటుకు యీ నాలు మొత్తంమీద దాదాపు 10,000 జనాభాకు వారానికి సరిపడు కట్టె అందచేశాం. ఇదేవిధంగా ప్రతివారం ఇచ్చుటకేగాక, యింకా పట్టణంలో ఎక్కువ పేటలకు సప్లయిచేయుటకు ఏర్పాట్లు చేయబడుచున్నవి.

ప్రభుత్వంపైతీవ్రమైనఒత్తిడితెచ్చి, అన్ని డిపోలలోను కట్టెలు అమ్ముటకు ఏర్పాటు చేయించుటకు కృషిచేయుచున్నాం. అయినా అడితీదారులు బండ్లుసప్లయి కావటంలేదనే మిషతో కట్టెతెచ్చుటలేదు. అందువలన కరువు తీవ్రతతగ్గలేదు. అడితీదారులనుకలుసుకొని కట్టెను తెప్పించవలసిందిగా సలహాయిస్తున్నాం. ఇంకా రెండుమూడు దినాల్లో అడితీదారులు పూనుకొనకపోయినట్లయితే, ప్రభుత్వమే లారీలమీదతెచ్చి, ప్రజల తాత్కాలికావసరములను తీర్చుతూ, నైజాంనుండిగాని లేక మరెక్కడనుండిగాని కావలసిన 1,00,000 టన్నుల సప్లయినిగ్యారంటీచేసి, రేషనింగు ప్రవేశపెట్టాలని పట్టణ ఆహార కమిటీ తరఫున మెమోరండం అందచేయబడింది. యీ రేషనింగులో పట్టణ ఆహార కమిటీ సహకారము పూర్తిగా పొందాలని. రేటు 0-15-0 గాక 0-13-6 కు తగ్గించాలని గూడ మెమోరండంలో తెల్పబడింది.

జిల్లా అధికారుల, ఫారెస్టు ఆఫీసర్లసమావేశం యీనెల 14 న జరుగుతుంది. దానిలో మా మెమోరండం పాయింట్లు ఆలోచించుతామని జిల్లాకలెక్టరు తెలియపరచారు. ప్రజా వత్తిడి, ప్రజాకోరిక నెరవేరితీరుతుందని, త్వరలోనే యీ కరువు నివారణ అవుతుందని నమ్ముచున్నాం.

— టి. వెంకటేశ్వరరావు

14-4-44

కృష్ణాజిల్లా మహిళాసంఘ వార్షిక సమావేశం

కృష్ణాజిల్లా మహిళాసంఘ వార్షిక సమావేశము ఏప్రిల్ 28, 29 తేదీలలో గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో జరుగుతుంది. కార్యక్రమం తరువాత ప్రకటించబడుతుంది. ప్రతి గ్రామ మహిళాసంఘం ఎన్నికలు జరిపి 10 మంది సభ్యుల కొక ప్రతినిధి చొప్పున పంపవలసినదిగా కోరుచున్నాను.

వెల్లంకి అన్నపూర్ణమ్మ,
కార్యదర్శి.

అఖిలభారత రైతుమహాసభ ★ జమా - ఖర్చులు

జ మ లు

జిల్లా	రు.	అ.	పై.
విశాఖపట్నం	52	10	0
తూర్పుగోదావరి	3501	1	3
పశ్చిమ గోదావరి	6558	4	6
కృష్ణా	50271	6	9
గుంటూరు	14329	7	0
నెల్లూరు	1149	15	0
చిత్తూరు	3	0	0
అనంతపూర్	611	2	0
కడప	147	14	0
కర్నూలు	500	0	0
బళ్ళారి	46	8	0
ఆఫీసుద్వారా	198	6	2
	77,369	10	8
చింతపండు, బెల్లం వగైరా	3022	5	6
కట్టెపుల్లలు	989	6	0
బియ్యం	8172	15	6
తాటాకు	1225	1	6
ఇతరములు	971	7	6
	14,381	4	0
భోజనం టిక్కెట్ల అమ్మకం	2631	8	0
స్టాల్సు అద్దె	395	0	0
మొత్తం జమ	94,777	6	8

ఖ ర్చు లు

వివరములు.	రు.	అ.	పై.
భోజనములకు	30,253	13	10
పందిళ్ళ నిర్మాణం	6765	2	0
నీటి సరఫరా	2860	9	6
ఆరోగ్యపరిరక్షణం: హాస్పిటల్, శానిటేషన్	776	7	6
ప్రజారక్షణదళ తర్ఫీదు జంశాలు, బాడ్జీలు వగైరా	3320	7	4
ఎలెక్ట్రిసిటీ వగైరా	2668	13	0
కూలి, బండ్లబాడుగలువగైరా	1045	8	6
అగ్నిమాపక యేర్పాట్లకు	918	2	0
పత్రికలు, ప్రచారపుఖర్చు	1181	5	9
పోస్టేజి, టెలిగ్రాములు	219	9	3
ఆఫీసు, ఫర్నిచరు, స్టేషనరీ	898	5	9
ప్రింటింగు	907	10	6
ప్రయాణములకు	1316	10	3
వైజ్ఞానికదళపు ప్రచారానికి	1103	10	11
దానాలు	724	5	6
పశుప్రదర్శన బహుమతులు	1006	14	0
బెంగాల్‌కరువు నివారణకు	1000	0	0
అప్పులు (ఋతరులకు)	595	0	0
ఇతరవిధముల ఖర్చులు	1379	4	6
జిల్లాసంఘాలకు ప్రచారపు ఖర్చులు			
విశాఖపట్నం జిల్లా	13	2	6
తూ. గోదావరి	875	4	4
ప. గోదావరి	1639	9	1
కృష్ణా	12684	5	8
గుంటూరు	3582	5	9
నెల్లూరు	287	8	0
చిత్తూరు	0	12	0
అనంతపూర్	152	12	6
కడప	36	15	6
కర్నూలు	125	0	0
బళ్ళారి	11	10	0
మొత్తం ఖర్చులు	78,351	2	5

జమలు	94,777	6	8
ఖర్చులు	78,351	2	5
చిటా తుది నిల్వ	16,426	4	3

చలసాని వాసుదేవరావు.
నండూరి ప్రసాదరావు.
(ఆహ్వానసంఘ అధ్యక్ష కార్యదర్శులు)
బెజవాడ.

★ మహాసభకు తోడ్పడ్డవారికి కృతజ్ఞత

8 వ అఖిలభారత రైతుమహాసభ ఆహ్వాన సంఘసమావేశం ది 10-4-1944 న బెజవాడ లో శ్రీ చలసాని వాసుదేవరావుగారి అధ్యక్షతనుజరిగి క్రింది తీర్మానములు అంగీకరింపబడినవి.

(1) 8 వ అఖిలభారత రైతుమహాసభను దిగ్విజయంగా జరుపుటకు తోడ్పడిన రైతు సంఘ సేవకులనూ, ఆర్గనైజర్లనూ ఆహ్వాన సంఘంవారు అభినందిస్తున్నారు.

నేటిజాతీయ క్లిష్టపరిస్థితులలో అఖిలభారత రైతు మహాసభ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, సభకు విరాళములను వసూలు చేయటంలోనూ, సరుకు సరంజామా సప్లయి చేయటంలోనూ, సభనుజయప్రదంగా నిర్వహించటంలోనూ విశేషంగా తోడ్పడిన దేశభక్తులకు, రైతుఉద్యమాభిమానులకు కృతజ్ఞతనువెల్లడిస్తున్నారు.

కోరగానే వచ్చి పందిళ్ళు పాకలు వేయటం మొదలుకొని, సభను జయప్రదంగా సాగించుటకు, రాత్రింబవళ్ళు కష్టపడి సేవజేసిన వివిధజిల్లాల ప్రజారక్షణ దళములకు విప్లవాభివందనములను అందజేస్తున్నారు.

ప్రచారంలోనూ, విరాళములు, వస్తుసామగ్రిని సేకరించటంలోనూ, మహాసభ నిర్వహణలోనూ, విశేషంగా తోడ్పడిన సోదర సంస్థలైన యువజనసంఘం, విద్యార్థిసంఘం, వ్యవసాయకూలీసంఘం, బాలసంఘం, ట్రేడ్ యూనియన్, కల్చరల్ దళాలు, వార్ టెక్నీషియన్లు, వర్తక ప్రముఖులు మొదలగువారికి, సభానిర్వహణానికి, భోజన సదుపాయాలను చేయుటలో ప్రత్యేకంగా కృషిజేసినట్టి మహిళా సంఘాలకూ కృతజ్ఞతాభివందనములను తెలియజేస్తున్నారు.

ఆహ్వాన సంఘం అప్పీలు చేయగానే ధన వస్తురూపేణా విశేషంగా విరాళములిచ్చి సహాయం చేసినన్నీ, సభానిర్వహణలోనూ, ఏర్పాట్లలోనూ ఎన్ని లోపాలువున్నా, ఏయే సూచన లిచ్చారో వాటినన్నిటినీ తు. చ. తప్పకుండా పాలించినట్టిన్నీ ప్రజాసామాన్యమునకు అభివందనము లర్పిస్తున్నారు.

(2) 8 వ అఖిలభారత రైతుమహాసభకు వసూలైననిధినిగూర్చి, అయిన ఖర్చులను గూర్చి, కార్యదర్శి సమర్పించిన జమాఖర్చుల నివేదికను పరిశీలించి, దానిని ఈ సభవారు ఆమోదించుచున్నారు.

(3) మహాసభ ఏర్పాట్లను గూర్చి, వసూళ్ళనుగూర్చి, వచ్చిన సహాయాన్ని గూర్చి సమగ్రమైన ఒక రిపోర్టును; పూర్తివివరములతో జమాఖర్చులను పుస్తకరూపంలో ప్రకటించుటకు తీర్మానించడమైనది.

(4) ఏప్రిల్ నెలాఖరులోగా జమాఖర్చులను రిజిస్టర్డు ఆడిటరుచే తనిఖీచేయించి ఆడిటరు రిపోర్టును తయారు చేయించుటకు శ్రీ పిడికిటి వెంకటేశ్వరరావుగార్ని నియమించడమైనది.

(5) ఆహ్వానసంఘంతాలూకు 10-4-44 వరకూ మిగిలిన యావత్తు ఆస్తీ — అప్పులనూ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘమునకు వప్పగించుటకున్నూ, ఆహ్వానసంఘంతాలూకు మిగిలిన సర్వవ్యవహారములు చూచుటకున్ను ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘమునకు అధికారమిస్తూ ఆహ్వాన సంఘము నింతటితో రద్దుచేయుటకు తీర్మానించడమైనది.

షరా:— మొదట్లో అఖిల భారత రైతు మహాసభకై రు 50000-0-0 లున్నూ, రాష్ట్ర—జిల్లా—తాలూకా రైతు సంఘాల కార్యనిర్వాహణకు రు 30000-0-0 లున్నూ వసూలు చేయవలెనని నిశ్చయించబడింది. కాని ఈ రెండు రకాలుగా నిధులు వసూలు చేయటం వల్ల కొంత తబ్బిబ్బు కల్గటంవల్లనూ, మహాసభకు ఇంకా ఎక్కువ ఖర్చులు కావచ్చుననే భావంతోనూ, రెండువిధులుగా గాక, అన్ని విరాళములనూ మహాసభ పేరుతోనే వసూలు చేయాలనియూ, మహాసభ నిర్వహణకుపోగా మిగిలిన మొత్తంనుండి రైతు సంఘములకు ఆ యా జిల్లాలు వసూలు చేసిన మొత్తమునసరించి భాగం ఇవ్వబడుననియూ తెలియజేయబడింది. అందువల్ల వసూళ్ళు మొదలెట్టిన రైతుసంఘ నిధిని అపుజేసి, సమస్తము మహాసభకొరకే వసూలుచేయబడింది. మహాసభ ఖర్చులుపోగా కొంతసొమ్ము మిగులుటవల్లను, రైతుసంఘ నిర్వహణ అత్యంత ప్రాముఖ్యమైన దగుటవల్లనూ, మహాసభవల్ల వచ్చిన నూతన చైతన్యాన్ని సంఘటితపర్చి సంఘమువున్న అన్ని ప్రాంతాలలోనికీ విస్తరింపజేయవలసియున్నది కాబట్టిన్నీ, మిగిలిన సొమ్ములో ప్రతిజిల్లాకు తాము వసూలుచేసిన నిధిలో నాల్గవ వంతు యిచ్చుటకు ఆహ్వాన సంఘం నిర్ణయించినది. ఏ బాధ్యతలనైతే మహాసభ యిచ్చిందో వాటిని జయప్రదంగా నెరవేర్చి, రైతుసంఘాన్ని బలీయమైన సంస్థగా నిర్మించుటకు రైతుసంఘ సేవకులు పూనుకుంటారని ఆహ్వానసంఘం ఆశించుచున్నది.

ఏ యే గ్రామములో యెంతెంత మొత్తం వసూలైనదీ వివరముల నిస్తూ కార్యదర్శి నివేదిక త్వరలోనే - ఆడిటు పూర్తి కాగానే ప్రచురింపబడును. తమ గ్రామాల పేర్లు పత్రికలలో ఇంతవరకూ పడలేదను వారు త్వరలో ప్రకటింపబడబోయే రిపోర్టును చూడప్రార్థన. గ్రామముల పేర్లు లేకుండా మనియార్డర్లద్వారా పంపబడ్డ మొత్తాలకు గ్రామాల వివరాలు ఇస్తే రిపోర్టులో ప్రకటించబడును.

నండూరి ప్రసాదరావు,
ఆహ్వానసంఘ కార్యదర్శి.

పోయిన వస్తువులు ★

అఖిల భారత రైతుమహాసభ సందర్భములో ఎంక్వైరీ ఆఫీసుకు వచ్చిన వస్తువులలో రత్నంపెన్, రాజాపెన్, కళ్ళజోడు పెట్టె ఒకటి, జరీఅంచు కండువా ఒకటి, కాలిగొలుసు, చెప్పులు జత, 2 గుడ్డలతో ఉన్న వలసంచులు సరియైన గుర్తులు చెప్పిన మీదట, వాటిని పోగొట్టుకొన్న వారికి అందజేశాము. కాని, ఈ క్రింది వస్తువులు ఇప్పటికీ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ఆఫీసులో ఉన్నవి. దయచేసి 15 రోజులలోపల వచ్చి ఈవస్తువులను పోగొట్టుకున్న వారుతీసుకొని వెళ్ళ ప్రార్థన. అటు తరువాత ఈ బట్టలు బెంగాల్ కరువు ప్రాంతములకు పంపబడతాయని ఇందుమూలంగా తెలియజేయుచున్నాను.

ఆఫీసులోఉన్న వస్తువులు

1. ఒక గొడుగు
2. ఒక కోటు
3. ప్లేటంచు ఖద్దరు కండువాలు 2
4. జరీఅంచు పైపంచె
5. ఒక దుప్పటిగుడ్డ
6. జరీఅంచు ధోతి
7. గోరంచుల పైపంచె
8. ఆడవారి చొక్కా
9. పిల్లవాని లాగు 10. తుండుగుడ్డలు 4
11. సవరము 12. ఒక పెన్ను

బెజవాడ 18-4-44 } వై. వి. కృష్ణారావు, ఆఫీసుమేనేజరు, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం.

ఈసంచి ఎవరిది?

అఖిల భారత రైతుమహాసభ సందర్భములో గుడ్డలతోనిండిన ఒక వలసంచిని ఎత్తుకుపోతున్న దొంగను ఉయ్యూరులో 18-3-44 న కంకిపాడు పోలీసులు పట్టుకున్నారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చరంగుల వలసంచిలోయున్న వస్తువులు:— గోరంచు ఉత్తరీయములుమూడు, కట్టుపంచలురెండు, నీలిరంగునిండుచేతుల చొక్కాఒకటి, తెల్లగుడ్డమీద వైలెట్ పూవుల రవికెలగుడ్డలు, ప్రజారక్షణదళంబాడ్జి, 3¼ తులాల కల్తీవెండి మురుగుల ఉంగరం, రాగిరింగులు. ఈ వస్తువులు గన్నవరం తాలూకా ఆఫీసులో ఉన్నవి. వస్తువులెవరివో తెలియుటలేదు. అవియెవరివో గన్నవరం మేజస్ట్రీటుకు తెలియజేయవలసిందని కోరుతున్నాను.

ఉయ్యూరు 11-4-44 } ఇట్లు కొడాలి ఆదిశేషయ్య.

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సరం చందా	5—0—0
అర్థసంవత్సరం చందా	2—8—0
మూడునెలల చందా	1—4—0

★ యుద్ధసమీక్ష

క్రిమియా విముక్తి
డాన్యూబ్ ముఖద్వారంపైకి పురోగమనం

ఒడెస్సా సోవియట్ సేనల వశమయింది. నల్లసముద్రంలోని సోవియట్ నౌకాదళం ఈ విజయాన్ని ఫిరంగి గర్జనలతో ప్రపంచానికి చాటింది. ఆనాడే (ఈనెల 10 వ తేదీ) క్రిమియాను నాజీచెరనుండి విడిపించడం ప్రారంభమయింది. పెరికోప్ భూసంధిమీదుగా జనరల్ టాల్బుకిన్ సేనలు, కెర్చి ద్వీపకల్పంనుంచి జనరల్ ఎర్మెంకో సేనలు ఒకేసారి ముందుకు విజృంభించాయి. క్రిమియా లోని రైలు మార్గాలకు ఆయువుపట్టయిన జన్‌కోయ్; పడమట తీరంలో ముఖ్య రేవుపట్టణ మయిన యుపటోరియా; రాజధాని అయిన సింఫెరోపోల్ - ఇవన్నీ మూడు నాలుగు రోజుల్లోనే టాల్బుకిన్ సేనల వశమయ్యాయి. తూర్పునుండి ఎర్మెంకో సేనలు కెర్చిద్వీపకల్పాన్నంతటినీ తుడిచిపెట్టి ఫియోడోసియాను విముక్తి పరచాయి. అక్కడ శత్రుసేనలు యాల్టా రేవు పట్టణం గుండా తప్పించుకోడానికి పరుగు ప్రారంభించాయి. కాని ఈ పరుగును సాగనివ్వలేదు సోవియట్ సేనలు. యాల్టాను వశపరచుకొని, శత్రుమూకలకు సముద్రం తప్ప వేరే దారి లేకుండా చేశాయి. ఈవిధంగా ఇంతవరకు కనివిని ఎరుగనంతటి శరవేగంతో సోవియట్ సేనలు విజృంభించాయి. శత్రు మూకల్ని ఎక్కడికక్కడ చెల్లాచెదురుచేసి, హతమార్చాయి. వారంరోజులలో 40,000 కు పైగా ఖైదీలు చిక్కారు. సముద్రంమీదుగా పారిపోజూచేవారిని సోవియట్ నావలు, విమానాలు హతమార్చుతున్నాయి. క్రిమియాలో అత్యధిక భాగం విముక్తి పొందింది. సెబాస్టపోల్ వెలుపలి ప్రదేశాల్లోకి సోవియట్ సేనలువచ్చి చేరుకున్నాయి. లోగడ 8 నెలలపాటుశత్రు ముట్టడిని ప్రతిఘటించినిలచి, ప్రపంచజోహారులందుకున్న ఆ మహాదుర్గం త్వరలోనే విజయపతాకాన్ని ధరిస్తుంది.

విజయపరంపర

ఒడెస్సాను పట్టుకున్న సోవియట్ దళాలు నైరుతిదిక్కుగా సాగిపోయి, డ్నీస్టర్ ముఖద్వారంవరకుగల సముద్రతీరాన్నంతటిని ఆక్రమించుకున్నాయి. డ్నీస్టర్ ఎగువనున్న టిరాస్పోల్ అనే ముఖ్యరైల్వేజంక్షన్ని ఆదివరకే మార్షల్ కోనీవ్ సేనలు వశపరచుకున్నాయి. టిరాస్పోల్ నుంచి నైరుతిదిక్కుగా డాన్యూబ్ నదిపైనున్న గలాటీ అనే రైల్వేజంక్షనుకి ఒకరైలుమార్గముంది. వాయువ్యదిక్కుగా, బెస్సరేబియా రాజధాని అయిన కిషనెవ్ మీదుగా జాసి రైల్వేకేంద్రానికి మరో రైలుమార్గం పోతుంది. కిషినెవ్ కు ఉత్తరాన ఇదివరకే సోవియట్ సేనలు కమ్ముకొచ్చాయి. ఇప్పుడు టిరాస్పోల్ నుంచికూడా ఒత్తిడి కలుగుతుంది. అంతేగాకుండా దక్షిణ బెస్సరేబియా అంతా త్వరలో విముక్తికానుంది. అంటే డాన్యూబ్ నది ముఖద్వారంపైకి సోవియట్ సేనలు చేరుకుంటాయన్నమాట. ఒడెస్సానుంచిముందుకు సాగిన సోవియట్ సేనలు డ్నీస్టర్ నదిని కొన్నిప్రదేశాల్లోదాటి ఈప్రాంతంలోకిఅప్పుడే వచ్చాయి.

రుమేనియాలో జాసి రైల్వేకేంద్రంచుట్టూ రెడార్మీ ఉచ్చుబిగుస్తూంది. నగరానికి పడమట 40 మైళ్ళదూరంలో ఉన్న ఒక రైల్వేస్టేషన్ సోవియట్ సేనల వశమయింది.

రుమేనియాలో మార్షల్ జుకావ్, మార్షల్ కోనీవ్ సేనలు చేయిచేయికలిపి, ఇప్పుడు ఏకముఖంగా పురోగమిస్తున్నాయి. సిరిత్ నదినిదాటి ముందుకు సాగాయి. ఈ నదికి పడమటనున్న పర్వతాల్లోంచి రుమేనియాలోకి పోయేకనుమకు ముఖద్వారం కాంపలుంగ్. దీనిని సోవియట్ సేనలు సమీపిస్తున్నాయి.

ఉత్తరాన

ఇంకా ఉత్తరాన జకోస్లోవేకియా సరిహద్దుపైనున్న పర్వత శిఖరాలమీద, మంచుతుపానుల్లో హోరాహోరి యుద్ధాలు చెలరేగుతున్నాయి. ఈ పర్వతాల్లోంచి జకోస్లోవేకియాలోనికి, హంగరీలోనికి, పోయే రైలు మార్గాలకుల్వోవ్‌నగరం ఆయువుపట్టు. టార్నపోల్ అనే రైల్వేజంక్షన్ దీనికొక రక్షణకోట. ఈ కోట రెడార్మీ వశమయింది. ఇందులోని 16000 జర్మన్ సేన పూర్తిగా నాశనమయింది ల్వోవ్ కి టార్నపోల్ తూర్పుగాఉంది. ఈశాన్యంగాను, ఆగ్నేయంగాను బ్రాడీ, స్టానిస్లావ్, అనుముఖ్యరైల్వే స్టేషనులున్నాయి. ఈరెండు స్థానాలవద్దకు సోవియట్ దళాలు ఇదివరకే చేరుకున్నాయి. ఇప్పుడు ల్వోవ్ మీద దండయాత్ర ఇంకాముమ్మరంగా సాగగలదు.

ఒడెస్సా, క్రిమియా, విజయాలతో దక్షిణఉక్రేన్ పూర్తిగా విముక్తిపొందుతుంది అక్కడి సోవియట్ సేనలుకూడా ఇక ఇతర రంగాల్లో విజయాలకు తోడ్పడగలవు.

జకోస్లొవాకియా ఆదర్శం

యూరప్ స్వాతంత్ర్య యుద్ధాన్ని ఎలా సాగించాలో చూపుతూంది సోవియట్ యూనియన్. అంతేకాదు, విముక్తిపొందిన దేశాలపట్ల అవలంబించవలసిన విధానాన్ని కూడా నేర్పుతూంది. రెడార్మీ తోడ్పాటుతో జకోస్లోవేకియా విమోచన త్వరలో జరుగనుంది. ఆపైని దేశవ్యవహారాలను సాగించడానికి స్టాలిన్ అంగీకారంతో డాక్టరు బెనిస్ ఒక ప్లానువేశాడు. శత్రుసేనలనుండి విముక్తి పొందిన ప్రదేశం మిలిటరీ శాసనంక్రింద వుంటుంది. సోవియట్ సేనలతో వస్తున్న జక్ దళాధిపతులు, మాస్కోలోఉన్న జక్ మిలిటరీ రాయబారవర్గంవారు, ఈ ప్రదేశంలో సోవియట్ సేనలకు ప్రజలకు మధ్యవర్తులుగా వుంటారు. యుద్ధరంగంఇంకాముందుకు సాగినవెంటనే ఈ ప్రాంతాల్లోకి జక్ సివిల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. దీనికోసం లండనులో ప్రత్యేకంగావున్న అధికారులు, మాస్కోలోని జక్ రాయబారవర్గంలోని అధికారులు వీటిని అమలు పరుస్తారు. తరువాత ఈ అధికారులు, ఆయాప్రదేశాల్లోని జాతీయ వర్గాలతో సంబంధం ఏర్పరచుకుంటారు. ఈ ఇద్దరిపైనే భవిష్యత్ రాజ్యాంగయంత్రం ఆధారపడి వుంటుంది.

ఇటలీవ్యవహారాలకు ఈ ప్లానుకు ఎంత తారతమ్యం? ప్రజలతో సంబంధంలేని అధికారవర్గాన్ని తెచ్చిరుద్దబోవడం ఇక్కడ కనబడదు. ప్రజాఉద్యమాలకు చేయూతనిచ్చి, వాటిసహకారంతో శత్రువును పరిమార్చడమే ప్రధానంగా తీసుకోవడం కనబడుతుంది. అట్లాంటిక్ చార్టరును అక్షరాల అమలు జరపడాని కిది మరొక నిదర్శనం.

— తాపీ మోహన్‌రావు.

17—4—44

జో హా రు లు

జనరల్ వాటుటిన్

విప్లవపోరాటాల్లో పుట్టిపెరిగిన వీరుడితను. పసితనంలోనే రష్యా అంతర్యుద్ధాల్లో పేరుపొందాడు. 1939 లో టిమొషెంకోకింద కర్నల్‌గా వచ్చాడు. నాజీలు సోవియట్‌పై దండెత్తిననాటికి మార్షల్ జుకావ్ కింద జూనియర్ జనరల్‌గా ఉన్నాడు.

మాస్కోపైకి, నాజీలు ముసురుకువచ్చిన రోజులవి. శత్రువును తరిమికొట్టి ఆ నగరాన్ని కాపాడవలసిన సమయం వచ్చింది. వ్యాజ్మా దగ్గర ఎదురుదాడి ప్రారంభించవలసిందని జుకావ్ వాటుటిన్ని నియమించాడు. వాటుటిన్ విజయం సాధించాడు. మాస్కోకి ప్రమాదం తప్పింది. స్టాలిన్‌గ్రాడ్ మహాయుద్ధంలో నాజీల ఉక్కువలయాన్ని భేదించి, పౌలస్ సేనల్ని సర్వనాశనంచేయడంలో ప్రముఖపాత్ర వాటుటిన్‌ది. ఈఅమోఘవిజయాని కతనికి ఉత్తమోత్తమ సోవియట్ మిలిటరీబిరుదు పతకం—సువరావ్ పతకం బహూకరించారు, తన జన్మభూమి అయిన ఉక్రేన్ స్వాతంత్ర్య యుద్ధాన్ని నడిపాడు. కీవ్ నగరానికి నాజీచెర తొలగించాడు. జర్మన్ సేనల ఎముకలెత్తులను భగ్నంచేశాడు. ఉక్రేన్ని పూర్తిగా విముక్తి పరచడానికి అంతా సిద్ధంచేశాడు. కాని, దానిని కొనసాగించ లేకపోయాడు. జబ్బుపడ్డాడు. కార్యసారథ్యం జుకావ్‌కి వప్పగించి కీవ్ చేరుకున్నాడు. ప్రమాదకరమైనఆపరేషన్‌లో ప్రాణాలు విడిచాడు. ఈ యోధుడు పోవడం రెడార్మీకి పెద్దదెబ్బ. కాని, వాటుటిన్ అమరజీవి అయాడు. అచంచల త్యాగదీక్షతో, అసమాన ధైర్యసాహసాలతో యూరప్ స్వాతంత్ర్య మహాసమరాన్ని సాగిస్తున్న లక్షలాది రెడార్మీయోధుల్లో అతడు ప్రతిబింబిస్తున్నాడు. జుకావ్, కోనీవ్‌లు సాధిస్తున్న విజయాల్లోఇతనికార్యక్రమంకొనసాగుతూంది

(4 వ పేజీతరువాయి) తెలియజేస్తుంది? భారత దేశ రక్షణ, భారతీయ నాయకులతో రాజీ — మళ్ళీ ఒక పెద్ద అంతర్జాతీయ సమస్యగా పరిణమించిందన్నమాట.

బజారు కబుర్లు

కాని, మనదేశీయులపై ఈప్రమాద పరిస్థితులు కలుగజేసే ప్రభావం యెలావుందో చూస్తూవుంటే, ఎంతయినా విచారం కలుగుతుంది. ఇంఫాల్ పతనమై పోయిందనీ, అస్సాం శత్రువుకు స్వాధీన మయిందని, బజార్లుకబుర్లు దేశమంతటా వ్యాపిస్తున్నాయి. అస్సాం సరిహద్దున ఉన్న కలకత్తాలోనే గాదు; యుద్ధరంగానికెంతో దూరంగావున్న బొంబాయి నగరంలో సహితం యిట్టి పుకార్లే! జపాన్ రేడియోలో చెప్పబడే విజయాలకంటే ఎక్కువ విజయాలే శత్రువుకు లభిస్తున్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజానాయకుల్ని జైళ్ళలోపెట్టి దేశరక్షణ కవసరమైన ప్రజాసమీకరణను వ్యతిరేకిస్తే, ప్రజల మనోనిబ్బరం ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లు యిప్పుడు మనం చూడగల్గుతున్నాం.

జాతీయ నాయకులొకవైపు జైళ్ళలో ఉన్నప్పుడు, బయటనున్న దేశభక్తులు ప్రజలలో గాభరాను పోగొట్టడానికేవిధంగానుప్రయత్నించకపోతే పంచమాంగదళం అలాంటి ప్రజల్లో వెంటనేప్రవేశించగల్గుతుంది. ప్రజలు విదేశీ దండయాత్రను ఎదుర్కొకుండా చేయడానికి, దేశభక్తియుతమైనవారి ఉత్సాహాన్ని చంపడానికి, పంచమాంగదళ దేశద్రోహులుపుకారులనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు. అస్సాంలోను, బెంగాల్‌లోను, పంచమాంగదళముఠాలన్నీ నడుంబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను సేకరించి, జపాన్ సేనలు ముందుకొస్తున్నకొద్దీ విరివిగా విధ్వంసక చర్యలను ఆర్గనైజుచేయడానికి వారు తయారౌతున్నట్లు వార్తలువస్తున్నాయి.

శత్రుసేనలదాడి ఫలితంగా అస్సాంలో ఆహారసమస్య యెలాఉందో చెప్పాలంటే యింకా తాజారిపోర్టులు చేరలేదు. జనవరి నెలాఖరున, కొద్దిరోజులు మాత్రం సివిలియన్ ప్రజల సామాన్లకు బుకింగు అపుచేసే సరికే బియ్యం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. నిలవవ్యాపారస్థులు బయటినుంచి వచ్చే సరుకు అపుజేయబడ్డం చూచి, ధరలను అకస్మాతుగా పెంచేశారు. రెండుచేతులతోను ధనం సంపాదించడానికి యిలాంటి అవకాశంవారికి యింకెప్పుడొస్తుంది పాపం?

మనం చేయవలసిందేమిటి?

కాబట్టి, అస్సాంలోను, బెంగాల్‌లోను, ప్రతిదేశభక్తుని కర్తవ్యం ఏమంటే- ప్రజల గాభరాను తొలగించడానికితీవ్రంగాప్రయత్నం చేయాలి. ఇది వారి కనీసకర్తవ్యం. ఎందువల్లనంటే, ప్రజల దేశభక్తిని నాశనం చేసే మహామారి అది. పట్టి బానిసవలె అది మనచే మాట్లాడిస్తుంది; పశువులు మాదిరిగా పనులు చేయిస్తుంది. రెండవకర్తవ్యం ఏమంటే, నిలవ వ్యాపారస్థులు ప్రజల ఆహారపదార్థాలతో జూదం ఆడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారసమస్య విషమించకుండా చూడ్డానికి ఏయే చర్యలుఅవసరమో అవన్నీ చేయాలి.

ఇక, అస్సాం - బెంగాల్ రాష్ట్రాలబయట దేశభక్తులు నెరవేర్చవలసిన కర్తవ్యం యేమో చూదాం. ఒకవైపుమిత్రసేనలు, భారతీయ సేనలు కలిసి జపానుదాడిని యెదుర్కొంటూ, మరోవైపున అస్సాం - బెంగాల్ దేశభక్తులు ప్రజల మనోనిబ్బరాన్ని కాపాడుతూంటే, యితర రాష్ట్రాల దేశభక్తులు జపాన్‌దాడివల్ల దేశానికెంత ప్రమాదం వాటిల్లిందో గుర్తించాలి. ఇప్పుడు అందరం కలిసి ఐకమత్యంతో పనిచేయలేకపోతే, మన దేశభక్తిని పూర్తిగా వ్యర్థ్యంచేశామన్నమాట. ఈదేశం "మనది" అని చెప్పుకోవడానికి అనర్హులమయామన్నమాట.

ఈ మధ్యకేంద్రశాసనసభలో కాంగ్రెసు నాయకులు, ముస్లింలీగు నాయకులు ప్రదర్శించిన ఐకమత్యమే దేశమంతటా వ్యాపించవలసిన ఘడియ వచ్చింది. అన్ని పార్టీలదేశభక్తులు కార్యరంగంలో దూకేటట్లు చెయ్యాలి, ఆ ఐక్యత. ముందు రాబోయే విషమపరిస్థితులలో మనం మన దేశ భక్తియుతమైన పాత్రను నిర్వహించాలంటే, ఆఐక్యతసర్వవ్యాపితంకావాలి.

(3 వ పేజీ తరువాయి) ఒలికి, కట్టుగట్టిన గుడ్డతడిసింది. నా ప్రాణం చివుక్కుమంది. క్షమాపణకోరాను. "ఫరవాలేదులే" అని నవ్వాడు. ఆ శబ్దాలను నవ్వని పిలవవచ్చు ననుకుంటే అది నవ్వే.

" ఆపని (అంటే జాగ్రత్తగా నీళ్ళుపోయడం అన్నమాట) ఆమెకే బాగా చేతనౌను. ఆమె నీళ్లుపోస్తుంటే నాకు పెదవులు లేకపోయినా పెదవులతో తాగుతున్నట్లుగానే వుంటుంది." అన్నాడు.

" ఎవరామె ? " అని ప్రశ్నించాను.

" నా ప్రేయసి. "

అతడు తన ప్రేమగాథను చెప్పడం మొదలుపెట్టాడు. తాను చూడని స్త్రీనిగురించి వర్ణించడం ప్రారంభించాడు. అతడామెను "డార్లింగ్" అని పిలుస్తాడు. అక్కడకు వచ్చిననాడే ఆమె సౌజన్యాన్ని గ్రహించాడట. ఆమె సుహృద్భావాన్ని అర్థంచేసుకున్నాడట. తన పెదవులు కాలడంవల్ల ఆమె పేరును ఉచ్చరించలేక 'డార్లింగ్' అని పిలుస్తున్నాడట. నేనప్పుడనుకున్నాను — ఆమె లియూబా అయి వుంటుందని. "బ" పలకలేక అలా పిలుస్తున్నాడుకాబోలుననని.

ఆమెను వర్ణించినప్పుడు ఎంతో ఆవేశంతోను, గర్వంతోను, ఆప్యాయతతోను మాట్లాడేవాడు. దానిని ప్రేమ అని పిలిస్తే మనకందరికీ వింతగానే కనబడవచ్చు. ఆమె ముఖాన్ని, ఆమెకళ్లని, ఆమెనవ్వే చిరునవ్వుని, చక్కగా వర్ణించి ఆమె విగ్రహాన్ని తనముందు చిత్రించుకునేవాడు. ప్రేమకు ఇంత చక్కనిదృష్టికూడా వుందా అని ఆశ్చర్యం కలిగింది నాకు. తానామె జుట్టును బాగా గుర్తుపట్టగలనని, మెత్తగా పట్టు కుచ్చులాగ వుంటుంటుందని, తానొకసారి చేతులతో తడిమి ముట్టుకున్నానుకూడానని చెప్పాడు. ఆమె చేతులనుకూడ వర్ణించాడు. ఎంతో కోమలంగా వుంటాయట. ఆమెచేతులు తనచేతిలో పెట్టుకొని ఆమెకు తన చరిత్రంతా చిన్నతనాన్నిగూర్చి, యుద్ధాన్నిగురించి, తన టాంకు పేలిపోవడాన్నిగురించి యెన్నెన్నో చెప్పేవాడట.

మధురమైన మాటలతో ఆమె తనను ఎట్లు ఓదార్చేదో చెప్పాడు. ఆమె పలుకులు ఆశాద్యోతకంగా వుండేవిట. అతడు తప్పక చూడగలుగుతాడని, చూడగల్గడమేకాదు తిరిగి యుద్ధరంగంలోకి పోయి శత్రువు నెదుర్కొని పోరాడగల్గుతాడనికూడ ఆమె చెబుతూవుండేదట. అతడిదంతా వర్ణించుతూవుంటే లియూబా కంఠధ్వని నా చెవులలో గింగురుమంటూవుంది. ఆ టాంకుమన్ దాదాపు రహస్యం చెప్పినంత మెల్లిగా ఇలా అన్నాడు. "రేపుఉదయం డాక్టరు నా కంటి కట్టువిప్పుతానన్నాడు. రేపు నేను చూడగలుగుతాను. ఈ సంగతి నేను 'డార్లింగు'కు చెప్పకుండా రహస్యంగానే వుంచాను."

ఆశలో నిరాశ. ఒకవేళ రేపు చూపురాకపోతే - అనే సందేహంకూడ అతనిని పీడించుతోంది. దానికతడిలా అని సంతృప్తి పడుతున్నాడు. ఒకవేళ రేపు చూడలేకపోయినా ఏమి జరుగుతుంది ? ఏమీ జరగదు. ఆమె ఎలావుంటుందో తనకిదివరకే తెలుసు. ఆమె చాల అందంగా వుంటుంది. ఆమె కళ్ళల్లో ప్రేమజ్యోతి వెలుగొందుతూ వుంటుంది. అతని కనురెప్పలు ఆపరేషను చేసినప్పుడు తనను ఆమె ఎంత లాలించింది ! ఎంత ఆప్యాయంగా మాట్లాడింది ! ఆమె కోసం తానెంత బాధనైనా ఓర్చుకోగలడు. ఎన్ని కష్టాలనైనా భరించగలడు.

ఔను ! ఆమె తన ప్రియమైన ముద్దుగుమ్మ. ఈ మాట అనడానికి అతడెంతో గర్వపడతాడు. కొలదిరోజుల క్రితమే యుద్ధరంగంలో ఆమె తనభర్తను పోగొట్టుకుంది. ఇప్పుడామె తనలాగానే ఒంటరిగావుంది. తనకు ఒక ముఖమే పోయిందిగాని పాపం ఆమెకు ప్రేమించిన భర్తపోయాడు.

ఇంకా అతడిలా చెప్పుకోసాగాడు. ఆమె రాకతో ఈ వార్డులో మృత్యుభయంపోయింది. ఆమెనుచూచి మృత్యువు పారిపోయింది. మొదట్లో తాను తన స్థితిని చూచుకొని ఆత్మహత్య చేసుకుందా మనుకునేవాడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. మంచి భవిష్యత్తుకోసం బ్రతకాలనే ఆశిస్తున్నాడు. అందుకే మృత్యువుతో భీకర పోరాటం సాగిస్తున్నాడు. తనకోసం, తనదేశంకోసం, ఆరోగ్యాన్ని పొంది, బలం సంపాదించి శత్రువును ఓడించాలని, నాశనం గావించాలని కోరుతున్నాడు.

ఆమె అతనితో ఇలా అందిట: "నేను నిన్ను ప్రేమిస్తున్నానుగాని, నీముఖాన్నిగాదు. ఈదుర్ఘటనా పర్యవసానం ఏమౌతుందా అని బెంగపెట్టుకోకు."

....అతడు ఏడుస్తున్నాడు. అతని నోటివెంబడి వచ్చే శబ్దంయొక్క అర్థం నాకలాగే తోచింది.

ఇక నేనేమీ మాట్లాడలేక మెల్లగా నాపక్కమీద ఒరిగి పడుకున్నాను. లియూబాను గురించే నామనస్సు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఆమె స్థితి నాకాశ్చర్యం కలిగించింది. ఆమె అతడ్ని నిజంగా ప్రేమించిందా ? అయితే ఊహించడానికి అలవికాని ఏదో మహత్తరశక్తి ఆ స్త్రీ హృదయంలో దాగివుండాలి. అది ప్రేమకాదు. ప్రేమతో సమానమైన దయ, ఆప్యాయత, లేదా ఇతరుల విచారంలో, కష్టాలలో భాగం పంచుకోవడం, అందులోనే తాను పోగొట్టుకొన్న దాని ప్రతిబింబాన్ని చూడటం అయివుండాలి. ఇతడుకూడా టాంకు దళ సైనికుడే, వీరుడే, ధైర్యశాలే........ అయినా రేపు ఉదయం లియూబా వస్తే అన్ని సందేహాలు తీరిపోతాయి. ఆమెను అడగనక్కర్లేకుండానే ఆమెకళ్లే మన కంతా చెప్పేస్తాయి.... ఇలాగ ఏమేమో ఆలోచనలతో నిద్రపోయాను.

మర్నాడు ఉదయం కొంచెం ఆలస్యంగా మెళుకువ వచ్చింది. నేను లేచేసరికి వార్డంతా లేచేవుంది. నర్సులు డ్యూటీలుకూడ మారాయి. కాని, లియూబా మాత్రం కనబడలేదు. నేనులేచి ఆ టాంక్ మన్ వద్దకువెళ్ళి ఎట్లావుందని అడిగాను.

" బాగానేవుంది. నా బట్టలు తీసుకురావడానికి వెళ్ళింది. ఇదిగో చూడు. నేనింతవరకు ఆమెకు డాక్టరు చెప్పిన సంగతి ఒక్కమాటకూడ జారవిడువలేదు. తెలుసా. ఈ రోజున నేను తప్పక చూడగలుగుతాను" అన్నాడు.

అతని కంఠంనుంచి వెలువడే ధ్వనినిబట్టి నవ్వుతున్నాడని గ్రహించాను.

" ఆమె చాలా అందంగావుంటుంది. ఏమంటావు ? " అన్నాడు తిరిగి.

"ఔను. ఆమె చాలఅందంగావుంటుంది."అన్నాను నేను.

కాసేపు నిశ్శబ్దంగా వూరుకున్నాడు. ఆమె అడుగుల చప్పుడు వింటున్నాడు. తలనిండా, చెవులనిండా, కట్టిన కట్లలోనుంచి, ఆమె త్తని చెప్పుల చప్పుడతనికి ఎలా వినిపిస్తోందా అని, అతడు వాటిని ఎలా గుర్తుపట్టగలిగాడా అని నాకాశ్చర్యం గలిగింది.

" అదిగో వస్తోంది .... నా డార్లింగ్" అన్నాడు మెల్లిగా అడుగులచప్పుడు వింటూ.

నేను వెనక్కితిరిగిచూచాను. లియూబాకాదు. ఫిన్యా కనబడింది. అతడు పొరబడుతున్నాడని చెబుదామా అనుకున్నాను. కాని చెప్పలేకపోయాను.

నాలుగడుగులు ముందుకువేసి "గుడ్ మార్నింగ్ ఫిన్యా : లియూబా వస్తోందా ?" అని ప్రశ్నించాను.

" లియూబా ? తిరిగిరావడమా ? ఆమె వెళ్ళిపోయింది. ఆమె భర్త దొరికాడు. అతను గాయపడ్డాడు. ఇక మనదగ్గరకు రాదు," అన్నదామె.

మెల్లగావెళ్ళి ఆటాంక్ మన్ మంచంమీద కూర్చుంది. అతన్ని బుజ్జగిస్తూ, "కోల్యా ! ధైర్యంగా వుండేం. ఇవ్వాళ నీ కట్టువిప్పుతారు" అంది ఎంతో మృదువుగా.

అతడు వణుకుతున్న చేతిని ఫిన్యాకేసి చాచాడు. యుద్ధరంగంలో మృత్యువునెదిరించి పోరాడిన ఆ చేతులు కట్టు విప్పుతారనేసరికి వణక నారంభించాయి. కట్టు పేరుచెబితే అతనికెంతో భయం, బాధ కలుగుతున్నాయి.

ఫిన్యా తన చేతిలోకి వణుకుతున్న అతనిచేతిని తెచ్చుకొని మృదువుగా లాలింపజొచ్చింది. నేను ఆమె ముఖంకేసి చూచాను. అతని కంటిమీదనున్న నల్లటి గాజుదిప్పలకేసి తదేకధ్యానంతో చూస్తున్న ఆమె కళ్ళు ధగధగమెరుస్తున్నాయి. ఇదివరకెన్నడూ కనబడని మార్పు నాకప్పుడామెముఖంలో కనబడింది. మేం రోజూ చూస్తూనేవున్నాం. ఆమె వదనం యెప్పుడూ అంత తేజోవంతంగా కనబడలేదు. ఈ మార్పునాకాశ్చర్యం కలిగించింది. ఎప్పుడూ అలసిపోయినదానిలాగ కనబడే ఆమెలో యెందుకింత మార్పు వచ్చింది ? ఆమె అతడ్ని ప్రేమిస్తోందా ?

ఆమె అతన్ని తల్లివలె ప్రేమిస్తోంది. అనాడతడు తిరిగి ప్రపంచాన్ని చూడగలుగుతాడుకదా అనే ఆలోచన. ఆశ, ఆమెలో ఆ మార్పును తెచ్చివుండాలి.

మరుక్షణమే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన కన్నీటిచుక్కలు అతని చేతిమీద పడతాయేమోననేభయంతో ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది.

టాంక్ మన్ అప్పుడే గ్రహించాడు. "ఏమిటి డార్లింగ్ ఏమిటి ? " అన్నాడు.

ఫిన్యా పెదవులు వణుకుతున్నాయి. కన్నీరు బొట బొట కారుతోంది. వాటిని ఆపుకొంటూ, తన్ను తాను సంబాళించుకొంటూ అతనిని హుషారు చేయసాగింది.

అతన్ని డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లడానికి చక్రాల మంచం వచ్చింది. కొద్దిసేపట్లో అతడు పడబోయే బాధను గురించి ఆమెతలపోస్తూవుండివుండాలి. లేకపోతే ఆమెకన్నీటికి అర్థమేమిటి ?

అతన్ని ఆమంచంమీద పరుండపెట్టారు. ఫిన్యా ఆబండి వెంబడే నడుస్తోంది, కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ. బండిడ్రెస్సింగ్ రూమ్ దగ్గరకురాగానే ఆమెబండిని వదలివేసి అక్కడే ఆగిపోయింది.

నేనుమెల్లగావెళ్లి ఆమెభుజంమీద చేయివేశాను. నాకేసి చూసింది.

"డాక్టరునాకు చెప్పాడు. ఈవాళ అతనికట్లు విప్పుతామని—" మరి మాటాడలేకపోయింది.

"అవును నాకుతెలుసు. కాని ముందే నీవెందుకలా తబ్బిబ్బవుతావు ? ఇవాళ అతడు చూడగలుగుతాడు. అయితే మాత్రం !" అన్నాను.

"అతడునన్ను చూస్తాడు. కాని అతడు చిత్రించుకున్న చిత్రానికి నాకుపోలిక ఎక్కడ ? అతడెందుకంత అందమైన చిత్రాన్ని సృష్టించుకోవాలి ? అబ్బా !........నన్ను వెళ్లిపోనివ్వండి........"

డ్రెస్సింగ్ రూమ్ లోనుంచి డాక్టరు అన్నమాటలు నాకు వినిపించాయి. "ఇవ్వాళటికిదిచాలు ! ఇంకొక్క వారం రోజులు ఇలాగే ఓర్చుకున్నారంటే బాగా చూడగల్గుతావు."

ఇంకొక వారంరోజులా అతనికి అంధకారవాసం ? ఆమె మారుమాట్లాడకుండా మెట్లుదిగి వెళ్లిపోయింది.

ఆమెమళ్లీ ఎవరికీ కనిపించలేదు. కాని తరువాత తెలిసిందిమాకు, ఆమె ఉద్యోగం విరమించుకొని తనవూరు వెళ్లిపోయిందని, అక్కడే నివసిస్తోందని.

సిద్ధంగా ఉన్నాయి

సామ్రాజ్యవాదం	రు. 1—8—0
రైతు - కూలీ పాటలు	0—4—0
బెంగాలు కరువు (బుర్రకథ)	0—3—0
వీరేశలింగంచరిత్ర (బుర్రకథ)	0—4—0
సీవూ - సీపుట్టుక	0—4—0
సీవూ - సీ పరిణామం	0—6—0
రైతునాయకుల చిత్రాలు - జీవితాలు	0—6—0
జాతీయైక్యతకు సోవియట్ చూపే మార్గం	0—6—0

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

బండారం బయటపడింది

కొన్నాళ్ళ క్రిందట —

" నెలకు రు. 13,000 లు ప్రభుత్వం మాకిస్తుందన్న మాట వచ్చి అబద్ధం" — అని 'ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబరు' (యం. యన్. రాయ్. సంస్థ) ముఖ్యడయిన జమ్నదాస్ మెహతా గర్జించాడు.

ప్రభుత్వ కార్మికశాఖ సభ్యుడు డాక్టరు అంబేద్కరు ఈనెల నాల్గవ తేదీని శాసన సభలో యీ బండారాన్ని బయటపెట్టాడు :

"ఫెడరేషన్ ఆఫ్ లేబరుకి ఎం.ఎన్. రాయ్ ద్వారా నెలకు రు. 13,000 లు ప్రభుత్వంగ్రాంటు ఇస్తూంది" అన్నాడు అంబేద్కరు. పారిశ్రామిక ఉత్పత్తిపట్ల కార్మికుల ఉత్సాహాన్ని హెచ్చించడంలో ఈ సంస్థకు తోడ్పడ్డానికట ఈ గ్రాంటు !

అక్కడితో ఆగలేదు కథ.

అఖిలభారత ట్రేడుయూనియన్ కాంగ్రెసుకూడా రు. 13,000 లు ఎరచూపిందట ప్రభుత్వం ! ఈ సంస్థ ప్రధానకార్యదర్శి అయిన కామ్రేడు యన్. యం. జోషికి ఈ విషయాన్ని తెలియజేయగా, ఆత్మగౌరవానికి అవమాన కరమయిన ఇలాంటి జాబుకు జవాబెందుకని దానిని బుట్టదాఖలు చేశాడు.

ఇప్పు డేమంటాడు జమ్నదాస్ మెహతా ? నిజాయితీగల కార్మిక సంస్థఏదో, ప్రభుత్వ గులాము ఏదో, ప్రజల నుంచి ఇంకాదాచగలననుకుంటాడా ? ఫిలడల్ఫియాలో జరుగనున్న అంతర్జాతీయ కార్మిక సమావేశానికి అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ప్రతినిధులను నిరాకరించి, రాయిస్టు ప్రతినిధులనే ప్రభుత్వం ఎందుకు పంపిందో యిక వేరేచెప్పాలా ?

బెంగాల్ సోదరులకు ఆంధ్రాకామ్రేడ్సు తోడ్పాటు

నర్సాయపాలెం (గుంటూరు జిల్లా) వైజ్ఞానిక దళానికి ఒక ఆభరణంగా ఉండేవాడు కామ్రేడ్ అమర్నేని సత్యనారాయణ. క్షయరోగం 22 వ యేటనే అతన్ని పొట్టబెట్టుకుంది. కొడుకు సాంప్రదాయాన్ని కొనసాగించి, పన్నె తేవడానికి తండ్రి ముందుకొచ్చారు. విజ్ఞానాభివృద్ధికి ఒక గ్రంధాలయాన్ని కట్టించడానికి రు. 2000 లు ప్రత్యేకించారు. ఈ నెల 11 వ తేదీన బాపట్లలో జరిగిన ఫిర్కా పార్టీ జనరల్ బాడీ మీటింగులో ఈవిషయం ప్రకటించేసరికి అందరికీ వళ్లు పులకరించింది. ఆదర్శ యువకునికి, ఆదర్శప్రాయుడైన తండ్రి అని అందరూ అభినందించారు.

కామ్రేడ్ ఉప్పల బసవపున్నమ్మ (కొల్లూరు తెనాలి తాలూకా) ఆదర్శ జీవితాన్ని అభినందించి, ఆమె అకాలమరణానికి సంతాపం వెల్లడించారు. బెంగాలులో కరువువల్ల, జాడ్యాలవల్ల ఆరోగ్యం కోల్పోయిన బెంగాల్ కామ్రేడ్సును తిరిగి ఆరోగ్యవంతులనుజేసి, ప్రజాసేవకు తగినబలాన్ని చేకూర్చడానికి ఏర్పడిన 'రెడ్ ఎయిడ్' నిధికి రు. 16-2-0 విరాళాలిచ్చారు.

తెనాలి తాలూకాలో ఈనెల 8, 9 తేదీలలో తెనాలి, క్రాప, దావులూరుల్లో పార్టీ జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి. 'రెడ్ ఎయిడ్' నిధికి మొత్తం రు. 480-11-0 వసూలయింది. క్రాప కామ్రేడ్సు ప్రతినెలా రు. 26 లు పంపడానికి తీర్మానించారు. గుంటూరు తాలూకాలో తాడికొండ ఫిర్కా సమావేశంలో రు. 101, తుళ్లూరు సమావేశంలో రు. 38 లు వసూలయాయి. ఈ సమావేశాలన్నీ కామ్రేడ్ వుప్పల బసవపున్నమ్మ ఆదర్శజీవితాన్ని అభినందించాయి.

బందరు తాలూకా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో 'రెడ్ఎయిడ్' నిధికి రు 8 లు వసూలయింది.

★

ఈనాటి శ్రీరామనవమి

"శ్రీరామనవమికి మా వూళ్లో మహాసభ, బుర్రకథ, విచిత్రవేషాలుంటాయి. మీరంతా వచ్చి అవి అందచేసే సందేశం వినండహో" - అంటూ మందపాడు (గుంటూరు తాలూకా) రైతుల తరఫున చుట్టుపక్కల 12 గ్రామాల్లో ప్రచారం జరిగింది. చిన్న దేతడవుగా 4 మైళ్ల దూరంనుంచికూడా ప్రజలు తండోపతండాలుగా రా సాగారు. 2500 మంది స్త్రీ పురుషులతో అమారుమూల గ్రామం కళకళ్లాడింది. గ్రామరైతుల ఆహ్వానంపై తాలూకా రైతు సంఘ వైజ్ఞానికదళం బుర్రకథ, విచిత్ర వేషాల ద్వారా నేటి పరిస్థితుల్లో ప్రజల కర్తవ్యాన్ని ప్రబోధించింది. కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణయ్య 8 వ అఖిలభారత రైతుమహాసభ ప్రాధాన్యతను వివరించారు. ఆ పైని బెంగాలు పరిస్థితులను వర్ణించి విరాళాలకు విజ్ఞప్తి నిచ్చారు. కామ్రేడ్ ఉదయం జోలిపుచ్చుకు బయలు దేరింది. ఈ విషయం ముందుగానే చెప్పలేదే అని చాలమంది నొచ్చుకున్నారు. రు.10-4-0 వసూలయింది. ఆడివరకు కమ్యూనిస్టుల్ని తెగతిడుతూండిన ఒక మోటారు డ్రైవరు, వారి దేశభక్తియుత కార్యక్రమాన్ని గుర్తించి, అతిఉత్సాహంతో రు. 5 ఇచ్చాడు.

మరునాడు ఉదయం ఇంటింటికి చందాలకు బయలుదేరింది. "నువ్వు ఇంటింటికి ఎంతని తిరుగుతావమ్మా ! మమ్మల్నందరిని ఒకదగ్గరకు పిల్చి చెప్పవలసింది చెప్పి వసూలుచేయి" — అని స్త్రీలు సలహా ఇచ్చారు. అలాగే జరిగింది. అంతా మొత్తం రు. 32—14—0 లు వసూలయింది.

అరెస్టులు - విడుదలలు

హైదరాబాద్ లో బెంగాల్ కరువునిధికి సభజరిపినందుకు కామ్రేడ్సు ఆదినారాయణ రెడ్డి, డాక్టరు రాజబహద్దరులను అరెస్టు చేశారు. వారిపై కేసు వాయిదా పడింది.

★

కొలనుపాక (నైజాం) జాగీర్దారు అక్రమంగా రు. 10,000 పన్నును వసూలు చేస్తూండేవాడు. దీనిని అరికట్టడానికి కృషి చేసినందుకు కామ్రేడ్ అరుట్ల రామచంద్రారెడ్డి (నల్లగొండజిల్లా ఆంధ్రమహాసభ కార్యదర్శి) ని నాలుగు నెలల క్రిందట అరెస్టు చేశారు. ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వవద్దని ప్రచారం చేసినట్లు ఇతనిమీద తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులు నిరాధారములని కోర్టులో కొట్టివేయబడ్డాయి.

మార్కెట్టు కంట్రాక్టరు ★ అక్రమాలకు ఆటకట్టు ★

ఏలూరు మునిసిపల్ మార్కెట్టుకు పల్లెటూళ్ళమంది అవరాలను తెచ్చి అమ్మే బళ్ళకు 0-3-0 చొప్పున సుంకం నిర్ణయించింది మునిసిపాలిటీ. బండ్లస్టాండులో దించాలంటే మరో 0-1-6, ఇతరపనులమీద వచ్చే బళ్ళకు ఖర్చు స్టాండు సుంకం 0-1-6 మాత్రమే మునిసిపాలిటీ నిర్ణయించిన ప్రత్యేక ప్రదేశాలలో తప్ప ఇతర ప్రదేశాల్లో ఈ సుంకం వసూలుచేయకూడదు.

మార్కెటు కంట్రాక్టరుకి అధిక లాభాలను గుంజాలనే పేరాశపొంగింది. తెల్లవారుఝామునే అయిదుగురు గుమాస్తాలతోను, కొందరు రౌడీలతోను, పట్టణానికి చివర భాగంలో ఒక వంతెనమీద తయారయాడు. (మునిసిపాలిటీ నిర్ణయించిన ప్రదేశంకానిది) వచ్చే బళ్ళన్నిటికి, అదిరించి బెదిరించి, అధికసుంకం గుంజడం సాగించాడు.

ఈ విషయం తెలియగానే స్థానిక కమ్యూనిస్టులువెళ్ళి జోక్యం కలిగించుకున్నారు. మొదటిరోజు లాభంలేకపోయింది. రెండోరోజు బళ్లవాళ్ళలో జోరుగా ప్రచారంచేశారు. "ఈఅక్రమ సుంకం చెల్లించవద్ద"ని, కాని రౌడీలకు బళ్ళవాళ్లు బెదిరారు. అయినా, కామ్రేడ్సు నిరుత్సాహపడలేదు. దబ్బు చెల్లించివచ్చిన బళ్ళనన్నిటినీ కమీషనరు ఇంటికి తోలుకెళ్లారు. వెంటనే జోక్యం కలిగించుకుంటానని ఆయన హామీ ఇచ్చాడు. బండ్లకు సంబంధించిన వర్తకులచేతకూడా కమీషనరుకు పిటీషను పెట్టించారు; చైర్మన్ దగ్గరకు డెప్యుటేషన్ తీసుకువెళ్లారు.

అంతటితో తృప్తిపడలేదు కామ్రేడ్సు. మరునాడు సంత. బళ్లు విపరీతంగా వస్తాయి. ఆనాడు కంట్రాక్టరు, రౌడీల ఆటలను సాగనివ్వకూడదనుకున్నారు. 81 మంది కామ్రేడ్స్ వంతెనపై కాపలా నిల్చారు. కంట్రాక్టరు కూడా ఎక్కువమంది రౌడీలను పోగుచేశాడు. అప్పుడే 200 బళ్ళు ఆపబడ్డాయి. తమసాయముతో రౌడీల నెదుర్కొండి అని కామ్రేడ్సు బళ్ళవాళ్ళకు విజ్ఞప్తి చేశారు. బళ్ళవాళ్లు నడుం బిగించసాగారు. ఇది కనిపెట్టాడు రౌడీలు. మరుక్షణంలో వెనక్కుచూడకుండా పరుగెత్తారు. కంట్రాక్టరు, గుమస్తాలు తలొక వైపు దౌడుతీశారు.

అటు మార్కెటు కంట్రాక్టుకూడా రద్దయింది.

ప్రజాసమీకరణ విజయంసాధించింది.

మైకా కార్మికుల సమావేశం

ఏప్రిలు 9 వ తేదీ గూడూరులో గూడూరు డివిజన్ మైకా వర్కర్సు యూనియన్ వారి అయిదవ వార్షికోత్సవం ఆంధ్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు సి వి. కె. రావు అధ్యక్షతకింద జరిగింది. గూడూరులో యూనియన్ వార్షికోత్సవం బహిరంగంగా ఇట్లుజరుగడం ఇదే మొదటిసారి. వార్షికోత్సవానికి 10 రోజులు ముందునుండేకార్మిక పేటల్లో బహిరంగసభలద్వారా, గ్రూపుమీటింగులద్వారా, విరివిగా ప్రచారం చేయబడింది.

9 వ తేదీ వచ్చింది. వుదయం 9 గంటలకు మైకా యజమానులు యూనియన్ ఆఫీసులో కామ్రేడ్ సి. వి. కె. రావుగారిని కలుసుకొని, మైకా అధికోత్పత్తినిగూర్చి విపులంగా చర్చించారు.

3 గంటలకు ప్రతినిధుల సమావేశం. ప్రతినిధులు అనుకున్నంతమంది రారేమోనని ఆహ్వానసంఘమువారు ఆందోళన పడుతున్నారు. కాని 3¼ గంటలకల్లా, 1055 మంది కార్మికుల తరఫున 53 గ్గురు ప్రతినిధులు వచ్చారు, అందులో 28 మంది స్త్రీలు. 3 గనులనుంచి, 20 ఫ్యాక్టరీలనుంచి ప్రతినిధులు వచ్చారు.

గూడూరు మహిళాదళంవారి గానముతో సభ ప్రారంభమయింది. కార్యదర్శిగారు నివేదికను చదివారు. తరువాత ఎన్నికలు జరిగాయి. శ్రీ కె. వెంకటకృష్ణయ్య అధ్యక్షులు: సి. సి. సుబ్బయ్య ఉపాధ్యక్షులు, కోశాధిపతి, భరద్వాజ్ ప్రధానకార్యదర్శి, బితా రమణయ్య సహాయకార్యదర్శి, వీరుగాక 7 గురు కార్యనిర్వాహకసభ్యులు ఎన్నుకోబడ్డారు. అందులో ఒక స్త్రీగూడ యున్నది. దేశంలోని రాజకీయ, ఆహారసమస్యలు చర్చించబడ్డాయి. కాంగ్రెసు నాయకులను విడుదలచేయాలని, దేశం మొత్తంమీద రేషనింగు అమలు జరుపాలని, గని కార్మికులకు, ఫ్యాక్టరీ కార్మికులకు యుద్ధభృతి, వైద్యసహాయము మొదలగు సదుపాయములు కలిగించాలని తీర్మానించారు. ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక మహాసభకు కార్మిక ప్రతినిధులుగు జోషీ, మిరాజ్ కర్, కాళప్పలను కాదని, తన ఇష్టంవచ్చిన వారిని పంపినందుకు వారి చర్యను ఖండించారు, కార్మికులకు ప్రభుత్వంచేసిన ద్రోహాన్ని కార్మికులు గుర్తించారు.

రాత్రి గం 9 లకు బహిరంగసభ జరిగింది. 400 మంది కార్మిక స్త్రీలు, పురుషులు వచ్చారు. బాలబాలికల ఉత్సాహం చెప్పతరముకాదు.

మహిళాదళంవారు జండాపాటను పాడుతూండగా, కామ్రేడ్ వి. వి. కృష్ణయ్య (యం. యస్. యం. రైల్వే యూనియన్ ఆర్గనైజరు) జండా నెగురవేశారు. దాని ప్రాముఖ్యతను గూర్చి వివరంగా ఉపన్యసించారు.

తరువాత కామ్రేడ్ సి. వి. కె. రావు ఒక గంటసేపు విపులంగా ప్రస్తుత పరిస్థితులు - కార్మికుల కర్తవ్యాన్ని గురించి వుపన్యసించారు. నూటికి నూరుమంది సంఘములో చేరుటద్వారానే వారి కోర్కెలు సాధించుకోగలరని నొక్కిచెప్పారు.

ఈమహాసభ కార్మికుల నెంతో ఉత్తేజపరచిందని వేరే చెప్పనక్కర్లేదు.

జోహారులు

కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు కామ్రేడ్ వెంకటేశ్వరరావు (తుళ్లూరు) గుంటూరులో షాపు గుమాస్తాగా వుంటూ, షాపు గుమాస్తాల యిబ్బందులను గుర్తించి, వాటి నివారణకొరకు తీవ్రంగా కృషిచేశాడు. షాపు గుమాస్తాల యూనియన్ స్థాపించాడు. ఈపని చేస్తూంటే షాపు యజమాని పనిలోనుంచి తొలగించుతాడని అనేకమంది చెప్పినప్పటికీ లక్ష్యం చేయకుండా పనిచేశాడు. ఈ కామ్రేడ్ అకస్మాత్తుగా, 1, 2 రోజులు జ్వరం తగిలి, 11-4-44 న చనిపోయినాడు. ఈ కామ్రేడ్ కి జోహారు లర్పించుతూ ఆయన కుటుంబమునకు గుంటూరు జిల్లా కమ్యూనిస్టుకమిటీ సానుభూతిని తెలియజేయుచున్నది.

★ రుమేనియా కధ ★

రుమేనియా ప్రవేశించింది రెడార్మీ. వందలకొలది పట్టణాలకు, పల్లెలకు నాజీచెర తప్పిస్తూంది. రుమేనియాను చేయిజారి పోనివ్వకుంటూ నాజీలు తమ సేనలతో నింపేశారా దేశాన్ని. ప్రతి అంగుళాన్నీ భయంకర రణరంగంగా మార్చ జూస్తున్నారు. ఇలాంటప్పుడు రుమేనియాలోని స్థితిగతులెలా ఉన్నాయో కొంచెం తెలుసుకుందాం. కాన్ స్టాన్టికాన్స్కీ అనే రచయిత 5 నెలలక్రిందట రుమేనియాను గురించి ఈ దిగువ విషయాలు తెలియజేశాడు :

"సోవియట్ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే రుమేనియా ఆశయమం"టూ రుమేనియా ప్రధాని అంటొనెస్కు రష్యాపై దాడి ప్రారంభించిన కొత్తరోజుల్లో బాకా పూదాడు. ఇప్పుడో — "అబ్బెబ్బె! బ్రహ్మాండమైన రష్యాతో బలాబలాలు చూచుకోవాలనే ఉద్దేశం మా కెప్పుడూ లేదు. హెచ్చుతగ్గుల జ్ఞానం మాకామాత్రం లేదా?" అని నంగనాచి కబుర్లాడుతున్నాడు. అయితే, ఈ 'జ్ఞానం'తనంతట వేకలిగిందా? ముమ్మాటికీకాదు. రెడార్మీ చేత రుమేనియా సేనలు తిన్న మొట్టికాయలు ఈ "జ్ఞానోదయా"నికి కారణం. తాను నమ్ముకున్న హిట్లరు కధ అడ్డంతిరగడమే ఈ "జ్ఞానా"న్ని కలిగించింది.

అంటొనెస్కు ఇలా ప్లేటు మార్చడం ఒక్క రష్యా విషయంలోనే కాదు. అంతరంగిక వ్యవహారాల్లోకూడా తానేపాపం ఎరగనన్నట్లు ప్రకటనలు చేస్తున్నాడు. రుమేనియాలో జరిగిన రాజకీయ అరెస్టులను గురించి అందరూ విన్నారు. రుమేనియాపత్రికలు, జర్మన్ వార్తాసంస్థలు కూడా ఈ అరెస్టులను ప్రకటించాయి. ఉన్నట్లుండి కొద్ది రోజులక్రితం రుమేనియా వార్తాసంస్థ రాగం మార్చింది. నిషేధింపబడిన రాజకీయపార్టీల వారిని అరెస్టుచేస్తున్నారని పడినవార్తలన్నీ వచ్చి అబద్ధాలని ప్రకటించింది.

నిలువుదోపిడీ

ఈవిధంగా అంటొనెస్కుముఠా తమ ఘాతుకత్వాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడంలో వింత ఏమీలేదు. హిట్లరుతో కలిసి రష్యామీదికి బయలుదేరినప్పుడు రుమేనియాపాలకవర్గం, ఆసియా పొలిమేరవరకు విస్తరించిన రుమేనియా సామ్రాజ్యం కోసం కలలుగన్నారు. తోడి దొంగయిన హంగెరీకన్నా ఎక్కువ గుంజుకుందామనే పేరాశతో తమ బలాన్నంతటినీ ఒడ్డారు. అందువల్లనే 1942 శీతకాలపు యుద్ధాల్లో విపరీతమైన నష్టాలకు గురిఅయ్యారు. ఈ నష్టాలు నానాటికి పెరుగుతున్నాయి.

ఇక ఆర్థికంగాచూద్దాం. రష్యాకు ధాన్యపురాసి అయిన యుక్రేన్ అంతా నాజీముఠాచేతుల్లోంచి జారిపోతూంది. అంచే రుమేనియాలో మిగిలి ఉన్న కాస్త ధాన్యాన్ని కూడా హిట్లరు ఇక దోచుకు పోతాడన్నమాట. ఒక రుమేనియా పత్రిక ఇలా రాసింది: "1942 - 43 సంవత్సరం చాలగడ్డుసంవత్సరం. జర్మనీకి ఇవ్వవలసిన ధాన్యం ఇచ్చివేయగా, మిగిలిన ధాన్యం, ప్రజల అవసరాలకు కావలసిన దానిలో అయిదోవంతు అయినా లేదు." అసలైన రుమేనియా గతేమిటి? హిట్లరు మూకలు తోకముడిచి డ్నీపరునదిని చేరుకునే సరికే రుమేనియామీద ధాన్యం కోసం జర్మన్ల ఒత్తిడి హెచ్చింది. "జర్మనీకి ఇవ్వవలసిన ధాన్యాన్ని ఇంకా హెచ్చించగల శక్తి రుమేనియాకుంది," అని జర్మన్ పత్రికలు రుమేనియాకు పట్టనున్న గతిని ముందుగానే ప్రకటించసాగాయి.

తీరని దెబ్బ

ఒక్క వ్యవసాయ రంగంలోనే కాదీ దోపిడీ. పారిశ్రమల్లోకూడా ఇంతే. పెద్దపెద్ద లోహపరిశ్రమలను, నౌకానిర్మాణకేంద్రాలతోబాటు చిన్న పరిశ్రమలనుకూడా జర్మన్లు తమ ఆధీనంలోకితెచ్చుకున్నారు. గతఆరుమాసాల్లో 62 కొత్త పారిశ్రామిక సంస్థల్ని స్థాపించారు. వీటిలో అనేకం జర్మన్లవి. డబ్బివ్వడం రుమేనియా ప్రభుత్వం అంటొనెస్కు చేతికిందుండే పత్రికలుకూడా దీన్ని ఖండించాయి.

రుమేనియా ప్రభుత్వపు రాబడికి ముఖ్యాధారం చమురు పరిశ్రమ. ఆదేశపు ఎగుమతుల్లో నూరింట 60పాళ్లనూనెయే. ఇలాంటి చమురు పరిశ్రమ ఇప్పుడు ప్రభుత్వానికి రాబడికి బదులు వ్యయాన్నే చూపుతూంది. జర్మన్లదోపిడీవల్ల కంపెనీలకు కలుగుతూన్న నష్టాన్ని ప్రభుత్వం డబ్బిచ్చి కప్పిపుచ్చుతూంది. అంతేకాదు, హద్దూపద్దూ లేకుండా జర్మనులు నూనెను తోడేయడం వల్ల, భూమిలోనిచమురు నిలువ చాలత్వరగా తరిగిపోతూంది. దీనివల్ల రుమేనియా ఆర్థిక జీవనానికి తీరనిదెబ్బ తగులనుంది.

సర్వత్ర ఆందోళన

ఈ దుర్గతి కంతటికీ కారణమైన అంటెనెస్కు విధానాన్ని ప్రజలేకాకుండా, పరిశ్రమదారులుకూడా వ్యతిరేకించడంప్రారంభించారు. రుమేనియా పాలకవర్గానికి జర్మన్ కత్తులు తప్ప వేరే యేమీ అండలేకుండాపోయింది. స్టాలిన్‌గ్రాడు యుద్ధంతో ఈ కత్తులబలం కూడా అంతగా నమ్మకొదగ్గదికాదని అంటొనెస్కు ముఠాకు స్పష్టమయింది. లోగడ తాను రద్దుచేసిన (Disband) రాజకీయ పార్టీల నాయకులలో ఎవరితోనయినా ఒడంబడిక కుదుర్చుకోడానికి ప్రయత్నించాడు అంటొనెస్కు. ఆ ప్రయత్నం సాగలేదు. ప్రభుత్వానికి ప్రాతికూల్యం పెచ్చుపెరగసాగింది లోగడ పార్లమెంటు సభ్యులుగా ఉండినవారు, రద్దయినపార్టీల నాయకులు ఈమధ్య బుఖారెస్టులో సమావేశమయారని తటస్థదేశ పత్రికలు ప్రకటించాయి. సోవియట్ రంగంలో రుమేనియా సేనల్ని వెంటనే వెనక్కు పిలిపించాలనీ, విదేశాంగ వైఖరిని తక్షణం మార్చుకోవాలని ఈ సమావేశం తీర్మానించిందట.

రహస్యఉద్యమం

దీనికి తోడు రహస్యఉద్యమాలు. "దేశభక్తులదళం," "ఫాసిస్టువ్యతిరేకశాంతి సమర సంఘం," "జాతీయస్వాతంత్ర్య సేన,"—ఇవి సాగిస్తున్న ఉద్యమాలు నానాటికి పెరగడం అంటొనెస్కు ముఠాకు బెజారెత్తిస్తూంది. జైలుగోడలు, ఉరికంబాలు, రాక్షసహింసలు ఇవేవీ వీటిని అరికట్టలేకపోతున్నాయి.

"రుమేనియాలో పుట్టిన జర్మన్లలోకూడా చాలమంది హిట్లరు వ్యతిరేకులున్నారు; వీరు శత్రుపక్షం వహిస్తున్నార"ని రుమేనియాలోని జర్మన్ పత్రిక గోలపెట్టింది.

"కునుకుతూన్న నక్కమీద తాటికాయలాగాముస్సోలినీపతనంవచ్చిపడింది "ముస్సోలినీ రాజ్యపు స్థిరత్వాన్ని గురించి, అతనికి రుమేనియాపైనున్న అభిమానాన్ని గురించి, అంటొనెస్కు అంతకు కొద్దిరోజులక్రితమే డబ్బా వాయించాడు. మూడురోజుల్లో ఆబండారంకూడా బయటపడింది.

సోవియట్ విజయాలు

కాకసస్‌మీద దండయాత్రలో రుమేనియా పాత్రనుగురించి రుమేనియాలోని హిట్లరు తొత్తులు మీసం దువ్వేవారు. నవొరొసిస్కు దెబ్బతో రాగం మార్చారు. క్యూబాన్ రంగంలో పూర్తిపరాజయంతో గుండెజారిపోయింది. జర్మనీ గెలుస్తుందనే నమ్మకం మటుమాయమైంది. ఈ గాభరాతో మతిచెడి పరస్పర వ్యతిరేక పోకడలు పోతున్నారు. ఏళ్లతరబడి సోవియట్‌పై కుట్రలు సాగించిన వీరు యిప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకోజూస్తున్నారు. సోవియట్‌పై దోపిడీ యాత్రకు తమపైనున్న బాధ్యతను తప్పించుకో జూస్తున్నారు. అయినప్పటికీ, యుద్ధంలోంచి తొలగిపోవడం వాయిదావేస్తున్నారు. హిట్లరు మారణహోమానికి లక్షలకొలది రుమేనియన్లను బలిదానం ఇంకా సాగిస్తూనే ఉన్నారు. పొంగుకొస్తున్న ప్రజోద్యమాలను దారుణంగా అణచజూస్తున్నారు.

నేడు

అయిదునెలల క్రిందట పరిస్థితులివి. దేశరక్షణకోసం అంటూ అంటొనెస్కు రుమేనియా నంతటినీ నాజీమూకల చేతికి వప్పగించాడు. ఈ దుష్టగ్రహాల బారినుండి రుమేనియా ప్రజల్ని తప్పించి, శాశ్వతమైన సౌఖ్యాభివృద్ధులను హామీ ఇవ్వడానికి రెడార్మీ ముందుకు సాగుతూంది.

"ఈ ఐక్యత దేశమంతటా వ్యాపించాలి"

★

శాసనసభలో ప్రభుత్వ ఆర్థికబిల్లును ఓడించడానికి కాంగ్రెసు లీగులమధ్య ఐక్యత సిద్ధించింది. ఈ ఐక్యతే భారతదేశమంతటా వ్యాపించి, ప్రతిష్టంభనను అంతం చేసి, జాతీయప్రభుత్వాన్ని లభింపజేయడం ఎప్పుడా అని ప్రతిదేశభక్తుడూ ఆతృతతో ఎదురు చూస్తుంటాడు. బెంగాల్‌రాష్ట్రీ ముస్లింలీగు కార్యదర్శి మౌల్వి అబుల్ హషీమ్ ఈ విషయమై ఇలా ప్రకటించాడు :

"నవాబ్జాదాలియాఖత్ అలిఖాన్ నాయకత్వంకింద ముస్లింలీగూ, శ్రీయుత భూలాభాయ్‌దేశాయ్ నాయకత్వంకింద కాంగ్రెసుపార్టీ - ఈ రెండూ ప్రభుత్వాన్నెదిరించి ఏకముఖంగా నిల్చోవడాన్ని దేశభక్తులందరూ అభినందిస్తున్నారు. ఈసంఘటనయొక్క ప్రాధాన్యత ఆర్థికబిల్లును ఓడించడంమాత్రమేకాదు. నిరంకుశ ప్రభుత్వపు అవకతవక పరిపాలనను దేశం యేకకంఠంతో నిరసిస్తూంది - ఆ నిరసన కిది చిహ్నం. నేటి అతి ప్రమాదకర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోడానికి ముఖ్యమైన రాజకీయపక్షాలు పడుతూన్న ఆందోళన కిది ప్రతిబింబం.

"పవిత్రమైన మన మాతృభూమిని శత్రుమూకలు కళంక పరుస్తున్నాయి. ఈ పరిస్థితిలో కుదిరిన ఏకీభావం ఇంతటితో ఆగదనీ, దీనినుండి ఇంకా మహత్తరమైన ఫలితాలు లభించగలవనీ దేశం అంతాఆశతో ఎదురుచూస్తూంది. ఈ యేకీభావం అసెంబ్లీ మందిరంతోనే ఆగక, దేశమంతటా ఒక మహోద్యమంగా వ్యాపించి, స్వయంనిర్ణయ సూత్రంపై ఆధారపడిన సుస్థిర ఐకమత్యాన్ని సాధించగలదని మేమంతా ఆశిస్తున్నాం.

"అసెంబ్లీలో కుదిరిన ఈ ఏకీభావాన్ని విమర్శించే వారికి - వారు భారతీయులే కానీయండి, ప్రభుత్వంవారే కానీయండి - ఒక విషయం స్పష్టంగా చెబుదాం. ఈనాడు దేశంకోరుతూన్నది తాత్కాలిక ఉపశమనానికి ఒక అతుకులబొంత కాదనీ, ఎటునుంచి యెలాంటి ప్రమాదంవచ్చినా ఎదుర్కొని నిలవగలఐక్యసంఘటనను దేశంకోరుతూందనీ స్పష్టపరుద్దాం.

"ఒకరి నొకరు అర్థంచేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను, హక్కులను ఒకరు గుర్తించడం - ఈ విధంగానే అందరమూ బ్రతగ్గలం; అభివృద్ధి పొందగలం.

(1వ పేజీ తరువాయి)తున్న నష్టమూ, అధిక పంటల ఆవశ్యకతా నచ్చజెప్పి డబ్బువసూలు చేసి బోదెను మరమ్మతుచేయించింది. అగస్టులో పడేనాట్లు జూన్‌లోనే పడ్డాయి. అందువల్ల ఆ 200యకరాల లోనూ ఎంత అధిక పంట పండడానికి అవకాశం కలిగిందో ఆలోచించండి. మెరకప్రాంతాలలోకూడాఅనేకచోట్లున్నాయి. చెరువువరవకు(వంక, లేకవాగు)సకాలంలో అడ్డుకట్టువేసుకుంటే బాగాపండేచోట్ల రైతులు అశ్రద్ధతోను, పోట్లాటలవల్లనూ కట్టలువేయక పంటలుపాడైపోవడం తరుచు జరుగుతూవుంటుంది. బెజవాడ తాలూకా "కవులూరు" అనే గ్రామంలో 1941, 1942 సంవత్సరాలలో రు 30 లు ఖర్చుపెట్టి వాగుకు అడ్డుకట్టవేయనందువల్ల య 600 లలో 900 పుట్లధాన్యం చొప్పున వరుసగా రెండు సంవత్సరాలు నష్టపడింది. 1943 సంవత్సరంలో కొంచెమాలస్యంగా ఐనప్పటికీ, కట్టవేసినందువల్ల మొత్తం మీద 600 పుట్ల ధాన్యం పండింది. (పైవిషయంలో రైతులలోటూ, ప్రభుత్వ లోటుకూడావుంది) ఇలాగే అనేక చోట్ల అనేక చిన్నచిన్న మరమ్మతులులేక, నష్టాలు సంభవిస్తూవుంటయి. కాబట్టి రైతులందరూ తమలో తమకున్న కలతలను కట్టిపెట్టాలి. అందరూ ఐక్యతతో తమకు సాధ్యమైన మరమ్మతులన్నిటినీ తామేచేసుకోవాలి. రైతుసంఘాల సహకారంతో జమీందారీ ప్రాంతాల చెరువులను మరమ్మతు చేయించుకోవడానికి పూర్తి కృషి చేయాలి. ప్రభుత్వస్కీములను పూర్తి చేయించుకొంటూ, ఇతర చిన్నచిన్న స్కీములనుకూడా ప్రభుత్వం అధికాహారోత్పత్తికై పూర్తిచేసేటందులకై కృషిచేయాలి. ఆవిధంగా అధికపంటలను పండించి దేశాన్నీ, ప్రజలనూ కాపాడాలి. ఇదే రైతులపైనున్న దేశభక్తిపూరిత కర్తవ్యం. ఇందుకు ఇతర ప్రజానీకమంతా రైతుల కండగా నిలవాలి, అపైన బుడమేరు, పోలవరం, తుంగభద్ర, సంగమేశ్వరం, గండికోట, మొదలైన స్కీములకై తీవ్రఆందోళనచేయాలి.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE